
ఈనాడు మహబూబాబాద్

ఆదివారం 31 డిసెంబరు 2017 | 16 పేజీలు

గృహ 8.93 లక్షలు
గృహేతర 93438
వ్యవసాయ 2.92 లక్షలు
పరిశ్రమలు 8177
వీధి దీపాలు 11912

వరంగల్ సర్కిల్‌లో వివిధ రకాల సర్వీసులు



24 గంటలు!

రైతన్నలకు కరెంటు తిప్పలు తప్పనున్నాయి. అర్ధరాత్రి బావుల వద్దకు వెళ్లి పంటలకు నీళ్లు పెట్టుకోవాల్సిన కష్టాలు ఇక తీరనున్నాయి. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా జనవరి ఒకటి నుంచి సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. దీనికి ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) సమాయత్తమైంది. ఇప్పటి వరకు 9 గంటల పాటు (6+3) అందిస్తోంది.

- రేపటి నుంచి సాగుకు నిరంతర ఉచిత విద్యుత్తు
- సన్నద్ధమైన ఎన్పీడీసీఎల్
- ఇప్పటికే లోటుపాట్ల సవరణ
- ఆటోస్టార్టర్ల తొలగింపునకు ప్రత్యేక డ్రైవ్
- లక్షలాది మంది రైతులకు ప్రయోజనం

ఈనాడు డిజిటల్ మహబూబాబాద్

వరంగల్ సర్కిల్‌లో (అర్బన్, రూరల్, జనగామ, జయశంకర్, మహబూబాబాద్ జిల్లాలు) 2.92 లక్షల వ్యవసాయ సర్వీసులు ఉన్నాయి. వీటికి 24 గంటల పాటు విద్యుత్తు సరఫరా చేస్తే ఇప్పుడున్న సాధారణ లోడుకన్నా 25 నుంచి 30 శాతం అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా ఎన్పీడీసీఎల్ కొత్త సబ్‌స్టేషన్లను నిర్మించింది. అదనంగా పవర్‌ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసింది. డీడీలు కట్టి వ్యవసాయ కనెక్షన్ల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతులకు సీఎం ఆదేశాల మేరకు మంజూరు చేసింది. ఇది అన్నదాతలకెంతో మేలు చేసే నిర్ణయం. ఖాళీగా ఉన్న ఉద్యోగాల్ని భర్తీ చేస్తే మరింత ప్రయోజకరంగా ఉంటుంది.

ప్రయోగం సఫలం

సంస్థ నవంబరులో ప్రయోగాత్మకంగా నిరంతరాయంగా విద్యుత్తును అందజేసింది. ట్రయల్ రన్‌లో లోటుపాట్లను గమనించింది. అవి పునరావృతం కాకుండా చూసేందుకు తగిన చర్యలు తీసుకొంది. ఈ క్రమంలో ఆటోస్టార్టర్లు ఉంటే

మిగతా 2లో...



సీనియర్స్

విజయాన్ని ముద్దాడారు!



జూనియర్స్

ఈసీసీ కప్-2017 జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు శనివారంతో ముగిశాయి. సీనియర్స్ విభాగంలో వాగ్దేవి డిగ్రీ కళాశాల, జూనియర్స్ విభాగంలో ప్రభుత్వ వొకేషనల్ కాలేజీ జట్లు విజయం సాధించాయి. వరంగల్ అర్బన్ జిల్లా జాయింట్ కలెక్టర్ దయానంద్ బహుమతులు ప్రదానం చేశారు.

వివరాలు IIలో

వేడుకకు వేళాయె!

నయా సాల్ జోష్‌కు జిల్లా వాసులు సిద్ధం

డోర్నకల్, న్యూస్‌టుడే



వేడుకలన్నింటిలోనూ నూతన సంవత్సర సంబురాలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొనేందుకు ఆసక్తిని కనబరుస్తారు. ఈసారి మరింత ప్రత్యేకతతో పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ... నయా సాల్‌కు స్వాగతం చెప్పడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గడిచిన

మిగతా 2లో...



విద్యార్థులపైనే దేశ భవిష్యత్తు!

మానుకోటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం జిల్లా స్థాయి స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టు నివేదిక సమర్పణ కార్యక్రమం జరిగింది. దీనికి ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి హాజరై మాట్లాడారు. దేశ భవిష్యత్తు విద్యార్థులపైనే ఆధారపడి ఉందన్నారు.

వివరాలు.. 13లో

24 గంటలు!

(మొదటిపేజీ తరువాయి) భూగర్భ జలాలు ఇంకిపోయే ప్రమాదం ఉన్నందున వాటిని తొలగించాలని కర్షకులను కోరుతోంది. క్షేత్రస్థాయిలో స్పెషల్ డ్రైవ్‌ను ఏర్పాటు చేసినా ఆశించిన మేర పూర్తికాలేదు. ఇంకా శ్రద్ధ పెడితేనే మంచిది. లేకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఇప్పటికే గృహ, వాణిజ్య అవసరాలకు నిరంతరాయ కరెంటును సరఫరా చేస్తుండగా.. తాజాగా వ్యవసాయానికీ ఇస్తుండడంతో అన్ని రకాల సర్వీసులకు అందినట్లవుతుంది.

రాయితీపై ఎల్‌ఈడీ దీపాలు

వరంగల్ వ్యవసాయం, న్యూస్‌టుడే : గృహాలలో కరెంట్‌ను పొదుపు చేసేందుకు ప్రభుత్వం రాయితీపై ఎల్‌ఈడీ బల్బులను సరఫరా చేస్తోంది. ఆదివారం నుంచి వరంగల్ రూరల్, జయశంకర్, మహబూబాబాద్ జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు రాయితీపై ఎల్‌ఈడీ దీపాలను సరఫరా చేస్తున్నట్లు ఆ సంస్థ జిల్లా మేనేజర్ రమణమూర్తి వెల్లడించారు. ప్రతి జిల్లాలో లక్ష ఎల్‌ఈడీ దీపాలను సరఫరా చేయాలని నిర్ణయించగా మొదటి విడతగా 50 వేల చొప్పున ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 9 వాట్ల ఎల్‌ఈడీ దీపాల మార్కెట్‌లో కంపెనీ బట్టి రూ. 120 నుంచి రూ. 130లలో ఉంది. రాయితీపై 9 వాట్ల పిలిప్స్ కంపెనీకి చెందిన ఒక్క బల్బును రూ. 65పై ప్రజలకు సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఎక్కువ ధరకు విక్రయిస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని రమణమూర్తి వినియోగదారులకు సూచించారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రజలు వినియోగించుకొని కరెంట్‌ను పొదుపు చేసుకోవాలని రమణమూర్తి కోరారు.

మార్కెట్ ధరలు

వరంగల్ మార్కెట్, న్యూస్‌టుడే: మార్కెట్లో శనివారం వివిధ సరకులకు లభించిన గరిష్ఠ, కనిష్ఠ ధరలు (క్వింటాల్‌కు) రూపాయల్లో ఇలా ఉన్నాయి. ధాన్యం విజయమసూరి: 1880-1700, ఆర్‌ఎన్‌ఆర్: 1900-1900, 1010: 1570-1570, జేజే: 1720-1720, 1001: 1550-1540, మక్కలు: 1215-1060, తెల్లజొన్నలు: 1451-1451, కందులు: 4070-4070, నువ్వులు నల్లవి: 6459-6459, అలుచందలు నల్లవి: 4939-4939, పత్తి: 5105-4700.

కేసముద్రం: సాంబమసూరి(కొ) 2251-1722, పల్లికాయ 4519-3989, బొబ్బెర్లు 4321-4321, పత్తి 5129-4242,

వ్యాధులపై సర్వే నిర్వహించాలి



మాట్లాడుతున్న అప్పయ్య

భూపాలపల్లి టౌన్, న్యూస్‌టుడే: జయశంకర్ జిల్లాలో జనవరి 2వ తేదీ నుంచి అసాంక్రమిక వ్యాధులపై సర్వే నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి అప్పయ్య ఆదేశించారు. శనివారం ప్రగతి భవన్‌లో వైద్య ఆరోగ్యశాఖ నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల వారీగా నివేదికలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు 7.55 లక్షల జనాభా ఉండగా వీరిలో 30 నుంచి 65 ఏళ్ల లోపు వయసు కలిగిన వారందరిని కలిసి బీపీ, చక్కెర, క్యాన్సర్ వ్యాధుల గురించి అడిగి తెలుసుకోవాలన్నారు. ఈ వ్యాధుల సర్వే సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులకు సైతం సమాచారమివ్వాలని, వారు కూడా ఈ సర్వేలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో పనిచేసే వైద్యులు, వైద్య సిబ్బంది పూర్తి వివరాలను వారి సెల్ నంబర్లతో సహా త్వరలోనే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అందజేయాల్సిందిగా ఆయన ఆదేశించారు. ఈ సమీక్షలో జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖాధికారి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ సాధనలో కంప్యూటర్ పరిజ్ఞానం కీలకం



ప్రసంగిస్తున్న పురుషోత్తం

కేయూ క్యాంపస్, న్యూస్‌టుడే: ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో వస్తున్న మార్పుల నేపథ్యంలో కంప్యూటర్ రంగానికి ప్రాధాన్యం పెరుగుతుందని కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కె.పురుషోత్తం అన్నారు. ఉద్యోగాల సాధనలో ఈరంగానికి సంబంధించిన పరిజ్ఞానం కీలకంగా మారుతుందని ఉద్ఘాటించారు. కేయూ కంప్యూటర్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన రెండురోజుల జాతీయ సదస్సు శనివారం రాత్రి కేయూ సెనెట్‌హాల్లో ముగిసింది. "డిజైన్ అండ్ అనలిసిస్ ఆఫ్ అల్గారీథం" అనే అంశంపైన జరిగిన సమావేశానికి కేయూ కంప్యూటర్ విభాగం అధ్యక్షురాలు డాక్టర్ బి.రమ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పురుషోత్తం ఐటీ రంగంలో వస్తున్న మార్పులను విద్యార్థులు అందిపుచ్చుకోవాలన్నారు. ఇలాంటి సదస్సుల నిర్వహణతో అధ్యాపక, పరిశోధక వర్గాలకు మేలు చేకూరుతుందని వివరించారు. కేయూ సైన్స్ డీన్ ఆచార్య వై.ప్రమీలాదేవి ప్రసంగిస్తూ.. కంప్యూటర్ రంగంలో మరిన్ని అధ్యయనాలు జరగాల్సిన అవసరముందన్నారు. సదస్సు సమన్వయకులు డి.రమేష్ ప్రసంగిస్తూ.. భవిష్యత్‌లో మరిన్ని శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రెండు రోజుల కార్యక్రమంలో పలువురు జాతీయ స్థాయి నిపుణులు ప్రసంగించారని పేర్కొన్నారు. పుణెలోని సీ-డాక్ సహ సంచాలకులు డాక్టర్ వీసీవీ.రావు విషయ నిపుణులు పి.వెంకట సుబ్బారెడ్డి, డాక్టర్ సురేష్, డాక్టర్ ఐలయ్య, డాక్టర్ రమలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ బి.మంజుల, విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు.



హాజరైన అధ్యాపకులు

వేడుకకు వేళాయె!

(మొదటిపేజీ తరువాయి)

ఏడాదిలో జరిగిన మధుర ఘట్టాలను నెమరు వేసుకుంటూ కొత్త ఏడాదిలో మరిన్ని విజయాలు కలగాలని కోరుకుంటూ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.

ప్రత్యేక కార్యక్రమాలు..

వరంగల్, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, నర్సంపేట తదితర ప్రాంతాల్లో ఎన్నో హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు ఉన్నాయి. వీటిలో వేడుకల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పసందైన వంటకాలతో పాటు అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు సందడి చేయనున్నాయి. అందరినీ ఆకట్టుకొనేలా నిర్వాహకులు సరికొత్త ప్యాకేజీలతో ప్రచారం చేస్తున్నారు. ప్రముఖ నగరాల నుంచి పేరొందిన గాయకులను, డ్యాన్సర్‌లను తీసుకొస్తున్నారు. ఆదివారం సాయంత్రం సందడి మొదలు కానుంది.

హాస్టళ్లలో సందడే సందడి...

- ప్రతి విషయంలోనూ కొత్తదనం కోరుకొనే యువతీ యువకులు వేడుకలను మరింత అట్టహాసంగా నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
- ముఖ్యంగా హాస్టళ్లలో హుషారు చేయనున్నారు. ప్రత్యేక సౌండ్ సిస్టమ్‌లను సిద్ధం చేసుకొని ఆటాపాటలతో దుమ్ము లేపనున్నారు. ఈ సమయం కోసం
- ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని పలువురు విద్యార్థులు చెబుతున్నారు.

ప్రత్యేక ఆకర్షణగా కేక్‌లు...

'కొత్త' సంబురాల్లో కేక్‌లను కోయడానికి చాలా మంది ఇష్టపడతారు. ఇందుకోసం బేకరీల వారు ఆకర్షణీయమైన , విభిన్నమైన ఆకృతుల్లో కేక్‌లను తయారు చేసి సిద్ధం చేశారు. ఆఫర్లను ప్రకటించి ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలి

జయశంకర్ జిల్లా కలెక్టర్ మురళి

కలెక్టరేట్, న్యూస్‌టుడే: గ్రామాలలో నివసించే పేద ప్రజలను ఆదుకునేలా అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి అన్నారు. పేదరిక నిర్మూలన కోసం జిల్లాలో ఎంపిక చేసిన 82 గ్రామాల ప్రత్యేకాధికారుల సమీక్ష సమావేశం శనివారం సింగరేణి క్లబ్‌హౌస్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందేలా ప్రత్యేక అధికారులు చొరవ చూపాలన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందించి ఆ కుటుంబాలను పేదరికం నుంచి బయటపడేయాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన దీన్ దయాళ్ యోజన విద్యుత్తు పథకంలో రూ. 120కే పేద ప్రజలకు విద్యుత్తు కనెక్షన్ అందించాలన్నారు. సంక్షేమ పథకాల గురించి, వాటిని ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియని వారికి అధికారులే దగ్గరుండి అన్నీ చూసుకోవాలన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందించేలా కృషి చేయాలన్నారు. గ్రామ స్థాయి అధికారుల నుంచి మొదలుకొని జిల్లా స్థాయి అధికారులు వరకు ఒక ఉద్యమంలా పనిచేస్తేనే గ్రామాలలో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి రాజారావు, విద్యుత్తుశాఖ డీఈఈలు మహేందర్, భాస్కర్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న కలెక్టర్ మురళి

నూతన భవన నిర్మాణంపై చర్చ

మంజూర్‌నగర్‌లో నిర్మించబోయే నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ సముదాయంపై శనివారం రోడ్డు భవనాలశాఖ అధికారులతో కలెక్టర్ మురళి చర్చించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన ఆర్‌అండ్‌బీ అధికారులు కలెక్టరేట్ భవన నిర్మాణానికి సంబంధించి పలు మార్పుల మ్యాపులను కలెక్టర్‌కు చూపించారు. రోడ్డు నిర్మాణం, గేట్ ఏర్పాటు, కలెక్టర్ క్యాంపు కార్యాలయ భవన నిర్మాణం చేసే మ్యాపులను చూపించగా కలెక్టర్ అంగీకరించారు. త్వరలోనే పునాదులు తవ్వి భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆర్‌అండ్‌బీశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. ఆదివారం గణపురం మండలంలోని సింగరేణి భూనిర్వాసిత గ్రామమైన మాధవరావుపల్లిని తాను సందర్శించడానికి వస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. దీనికి తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సింగరేణి అధికారులను ఆయన ఆదేశించారు. ఈ చర్చలో సింగరేణి జీఎం కొండయ్య, ఆర్‌అండ్‌బీ డీఈ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఇళ్ల నిర్మాణంలో పారదర్శకత పాటించాలి

కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో చేపడుతున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో పారదర్శకత పాటించాలని జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి అన్నారు. శనివారం భూపాలపల్లిలోని సింగరేణి క్లబ్ హౌస్‌లో జిల్లాలోని తహసీల్దార్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు, సైట్ ఇంజినీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ పథకంలో అర్హులైన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలన్నారు. నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేసి ఆదర్శంగా నిలవాలన్నారు. లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ నిర్మాణ పనులను అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. ఈ సమీక్షలో ఈఈలు కోటిరెడ్డి, రాంబాబు, ప్రత్యేకాధికారి కృష్ణమాచారి, తహసీల్దార్లు, ఇంజినీర్లు, సైట్ ఇంజినీర్లు పాల్గొన్నారు.

వ్యవసాయంలో..

సఫలం.. విఫలం..!

సఫలం..

1. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తలు సన్నరకంలో మేటి అయిన వరంగల్ 505, వరంగల్ 401 రకాలను రూపొందించారు. పరిశోధనలోనే రైతుల నుంచి ఆదరణ పొందిన రకాలు ఇవి.

2. రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై ఇచ్చిన గొర్రెల పథకం సఫలమైంది. ఉమ్మడి జిల్లాలో 30 వేల మంది యాదవ రైతులకు 6 లక్షల గొర్రెలను ప్రభుత్వం సరఫరా చేసి ఉపాధి కల్పించింది. యాదవులకు ఉపాధి చూపినట్లైంది.

3. మత్స్యకారులకు వంద శాతం రాయితీపై చేప పిల్లలను చెరువుల్లో వేసి పెట్టుబడిని తగ్గించారు. చేపల వృద్ధిని పెంచారు. మత్స్యసంపద ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.



4. జిల్లాలోని 15 లక్షల పశువులకు ఉచితంగా గాలి కుంటు టీకాలు వేసి వ్యాధిని వందశాతం నివారించారు. ప్రణాళిక ప్రకారంగా గ్రామాల్లో శిబిరాలు నిర్వహించారు.

5. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి నియమించింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 190 మంది ఏఈవో పోస్టులు భర్తీ చేశారు. దీంతో వ్యవసాయ విస్తరణ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

6. వ్యవసాయానికి నిరవధికంగా 9 గంటలపాటు విద్యుత్తును సరఫరా చేయడంతో మేలు జరిగింది. పంటలకు సరిపడా నీరు అందింది.

7. వ్యవసాయ పథకాలపై ఎప్పటికప్పుడు రైతులను చైతన్యపరిచేందుకు సమితిలను ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో కమిటీలను నియమించారు.

8. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 15 వేల రాయితీపై రైతులకు కేంద్ర ప్రభుత్వ కృషి సంచాయ్ యోజన పథకం కింద వెయ్యి విద్యుత్ మోటార్లను సరఫరా చేశారు. దీంతో రైతులకు పెట్టుబడులు తగ్గాయి.

9. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల్లో పూడికతీత పనులు, మరమ్మతులు చేయడంతో భూగర్భజలాలు పెరిగాయి. పంటలకు సాగు నీరు, ప్రజలకు తాగు నీరు అందుబాటులోకి వచ్చాయి.

● 2017లో పరిస్థితి ఇది..


● కొత్త సంవత్సరంపైనే అన్నదాతల ఆశలు

జిల్లాలో వ్యవసాయ రంగంలో 2017 సంవత్సరమంతా ఒడిదొడుకులు ఎదురయ్యాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వర్షాలు మురిపించాయి. పంటల సాగు జోరుగా సాగింది. ఆ తర్వాత నెల రోజులపాటు ముఖం చాటేశాయి. దీంతో ఎదుగుదల దశలో పంటలు ఎండిపోయి నష్టం జరిగింది. ఆ తరువాత పూత, కాత దశల్లో భారీ వర్షాలు కురిసి పంటలను నష్టాల్లో ముంచాయి. నిధులున్నా అందని పథకాలు, అవసరమున్న పథకాలకు నిధుల లేమి ఏర్పడింది. రైతుల కోసం ప్రభుత్వం చేపట్టిన కొన్ని సంస్కరణలు మేలు చేకూర్చాయి. నూతన సంవత్సరంలోనైనా వ్యవసాయం పరుగులు తీస్తుందని ఆశిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది జరిగిన ఫలితాలు ఇచ్చిన అంశాలు.. ప్రతికూలతలు వివరిస్తూ.. జరగాల్సిన ప్రగతిపై 'న్యూస్‌టుడే' ప్రత్యేక కథనం. –వరంగల్ వ్యవసాయం, న్యూస్‌టుడే

విఫలం..!

1. ఉమ్మడి జిల్లాలో 4.90 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈ పంట పూత కాత దశలో గులాబీ రంగు పురుగు ఆశించి పంటను 60 శాతం వరకు నష్టం కలిగించింది. ఈసారి పత్తి సాగు చేసిన రైతులు పెట్టుబడి రావడమే గగనంగా మారింది.

2. రాయితీపై రైతులకు వ్యవసాయ ట్రాక్టర్లు, యంత్రాలను ఇచ్చేందుకు ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు రూ.30 కోట్లు కేటాయించింది. నిధులు ఆలస్యంగా రావడం ఎంపిక ప్రక్రియలో రాజకీయ నేతల జోక్యం పెరగడంతో ఒక్క రైతుకు కూడా ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు ఇవ్వలేదు.



3. 100 శాతం రాయితీపై చెరువుల్లో చేపలు వేయడంలో నిధులు దుర్వినియోగమయ్యాయి. చాలా చెరువుల్లో ప్రైవేటు గుత్తేదార్లు చేపపిల్లల్ని వేశారు. ఈ చేప పిల్లల్నే తాము వేసినట్లు మత్స్యశాఖ అధికారులు చూపించి రికార్డుల్లో నమోదు చేసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. ప్రభుత్వ రాయితీ మత్స్యకారులకు చెందకుండా అధికారులు, దళారులకు మేలు జరిగింది.

4. యాదవ రైతులకు ఇచ్చిన గొర్రెల పథకంలో అక్కడక్కడ అక్రమాలు చోటు చేసుకున్నాయి. కొంతమంది రాయితీ గొర్రెలను విక్రయించుకున్నారు. అర్హులకు కాకుండా పలుకుబడి ఉన్న వారికే రాజకీయ జోక్యంతో గొర్రెలను ఇచ్చారని ఆరోపణలున్నాయి.

5. వరంగల్ అర్బన్ జిల్లా వ్యవసాయశాఖను శాశ్వతంగా ఎత్తి వేశారు. దీంతో ఈ జిల్లాకు వ్యవసాయాధికారి పోస్టు లేకుండా పోయింది. పొరుగు జిల్లా అధికారే ఇన్‌ఛార్జిగా ఉండాల్సి వచ్చింది. శాశ్వత అధికారి లేకపోవడంతో కింది స్థాయి ఉద్యోగులు, జిల్లాలోని రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

6. ఉమ్మడి జిల్లాలో కొత్తగా 10 మండలాలు ఏర్పాటు చేశారు. ఈ మండలాలకు వ్యవసాయాధికారులను నియమించలేదు. దీంతో రైతులకు ప్రభుత్వ పథకాలు అందించేవారు లేకుండాపోయారు. అధికారులు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

7. పంట రుణాలు సకాలం అందించడంలో అధికారులు విఫలమయ్యారు. పంటల సీజన్లు అయిపోయాక రుణం ఇవ్వడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది.

8. ఉమ్మడి వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో పాలకవర్గం అక్రమాలకు పాల్పడినందుకు తొలగించారు. విచారణలో రూ.8 కోట్ల దుర్వినియోగమైనట్లు రుజువైంది. అయినా రికవరీ చేయలేదు. ఈ బ్యాంకు ద్వారా రైతులకు సక్రమంగా పంట రుణాలు అందించలేకపోయారు.

9. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పరిశోధనల విస్తరణ జరగలేదు. ఈ కేంద్రంలో వ్యవసాయ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేయడంతో ఏడీఆర్ తోపాటు ప్రధాన శాస్త్రవేత్తలలో చాలామంది బోధనకే పరిమితమయ్యారు. పరిశోధనలలో ప్రగతి లేకుండా పోయింది.

రైతులు ఏం కోరుకుంటున్నారంటే...

● పంటల సీజన్‌కు ప్రారంభంలోనే రుణాలివ్వాలి. ● రాయితీ ద్వారా సరఫరా చేస్తున్న ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు, పనిముట్లను ప్రారంభంలోనే ఇవ్వాలి. నిధుల కేటాయింపు ఖరీఫ్ సీజన్‌కు ముందే విడుదల చేయాలి. ● వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలను పరిశోధనేతర కార్యక్రమాల నుంచి విముక్తి చేయాలి. పరిశోధనలు చేసి పంటలలోని సమస్యలపై రైతులను చైతన్య పరచాలి. ● రాయితీ పథకాల అమలులో రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల జోక్యాన్ని తగ్గించాలి. ● ఖాళీగా ఉన్న మండల వ్యవసాయాధికారుల పోస్టులను భర్తీ చేయాలి. ● వరంగల్ అర్బన్ జిల్లాకు వ్యవసాయాధికారిని నియమించాలి. ● వంద శాతం రాయితీపై సరఫరా చేస్తున్న చేప పిల్లలను చెరువుల్లో వేసే సమయంలో పర్యవేక్షణ కమిటీ ద్వారా పరిశీలించాలి. అక్రమాలు జరిగితే అధికారులపై చర్యలు తీసుకోవాలి.

సీనియర్ సహాయకులకు పదోన్నతులు

బాలసముద్రం, న్యూస్‌టుడే : ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో పని చేస్తున్న సీనియర్ సహాయకులకు పదోన్నతి లభించింది. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి పలు విభాగాల్లో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్లకు నాయబ్ తహసీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన అధికారి పేరు, ప్రస్తుతం పని చేస్తున్న స్థలం వివరాలు ఇలా ఉన్నాయి. టి.తరంగిని (మహబూబాబాద్, తహసీల్దార్ కార్యాలయం), బి.పద్మావతిదేవి (సబ్ కలెక్టర్ కార్యాలయం, ములుగు), పి.రోజారాణి (కలెక్టరేట్, వరంగల్ అర్బన్), ఎ.రాందత్తశర్మ (కలెక్టరేట్, వరంగల్ అర్బన్), జె.లక్ష్మినారాయణ (రూరల్ ఆర్డీవో, రూరల్ జిల్లా), డి.మహాత్మ (కంతాలపల్లి ప్రాజెక్టు, అర్బన్ జిల్లా), జి.కోమల (తొర్రూర్, తహసీల్దార్ కార్యాలయం), ఎస్.కుమారస్వామి (స్టేషన్‌ఘన్‌పూర్, తహసీల్దార్ కార్యాలయం), టి.చక్రపాణి (ఆర్డీవో కార్యాలయం, నర్సంపేట), ఎస్.శ్రీనివాసులు (గిరిద్వార్, జనగామ తహసీల్దార్), డి.సూర్య (రఘునాథపల్లి, తహసీల్దార్ కార్యాలయం), పి.రవి (కంతనపల్లి ప్రాజెక్టు, జయశంకర్ జిల్లా), వి.రాజు (సబ్ కలెక్టర్ కార్యాలయం, ములుగు), పి.కిరణ్‌కుమార్ (కలెక్టరేట్, అర్బన్ జిల్లా), డి.భద్రు (ఆత్మకూర్, తహసీల్దార్ కార్యాలయం), పి.సంతోష్ (రూరల్ కలెక్టరేట్), కె.కృష్ణ (జనగామ, తహసీల్దార్ కార్యాలయం), ఇ.శ్రీనివాస్ (జనగామ కలెక్టరేట్), డి.మాల్య (ఆర్డీవో కార్యాలయం, మహబూబాబాద్) పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ట్రెస్సా కార్యవర్గ నేతలు కలెక్టర్ ఆమ్రపాలికి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు.

సమస్యలుంటే నా దృష్టికి తీసుకురావాలి



మాట్లాడుతున్న పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: పోలీసు శాఖలో సుదీర్ఘంగా పని చేసి పదవీ విరమణ పొందిన విశ్రాంత ఉద్యోగులు ఏవైన సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని వరంగల్ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు అన్నారు. శనివారం వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు విశ్రాంత ఉద్యోగుల సంఘం 2018 సంవత్సరం క్యాలెండర్‌ను పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు మాట్లాడుతూ.. విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనం స్థలం కోసం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. విశ్రాంత ఉద్యోగుల వైద్య బిల్లులు 15 రోజులకోసారి పరీక్షిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలను సరైన సమయంలో తెప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో సెంట్రల్‌జోన్ డీసీపీ వెంకట్‌రెడ్డి, ఈస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, అదనపు డీసీపీ ఐ.పూజ, విశ్రాంత పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోనెల వీరగోవిందు, కార్యదర్శి మెడకట్ల సారంగపాణి, గౌరవ అధ్యక్షుడు ఆర్.సంజీవరెడ్డి, ఆర్.రాంమూర్తి, గంప సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

నేడు ఆర్‌సీటీఏ సమావేశం

వడ్డేపల్లి, న్యూస్‌టుడే: రిటైర్డ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్(ఆర్‌సీటీఏ) ఆధ్వర్యంలో హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 10 గంటలకు పింఛనుదారుల దినోత్సవం నిర్వహించనున్నట్లు ఆర్‌సీటీఏ వ్యవస్థాపకుడు పులి సారంగపాణిగౌడ్ 'న్యూస్‌టుడే'కు చెప్పారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మహబూబాబాద్ పార్లమెంట్‌సభ్యుడు అజ్మీర సీతారాంనాయక్ హాజరవుతారని తెలిపారు. సమావేశంలో 2003వ సంవత్సరంలో పదవీ విరమణ పొందిన విశ్రాంత అధ్యాపకులను సన్మానించనున్నట్లు పాణి వివరించారు.

మహబూబాబాద్

తెరపై ఈనాడు

మహబూబాబాద్ గ్రామీణం, న్యూస్‌టుడే: ముకుంద- **హలో**, వెంకట్రామ- **ఒక్క క్షణం**, శ్రీనివాస్- **2 కంట్రీస్**, లక్ష్మి- **MCA మిడిల్ క్లాస్ అబ్బాయ్**

టీపీటీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ

కేసముద్రం, న్యూస్‌టుడే: టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక విద్యావనరుల కేంద్రంలో నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం బాధ్యులు చీకటి వెంకట్రాంనర్సయ్య, విష్ణువర్ధన్, సైదుల్‌పాషా, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

ఆసుపత్రి సమాచారం

మహబూబాబాద్ క్రైం, న్యూస్‌టుడే:

ఓపీ పనివేళలు: ఓపీ విభాగం ఉదయం9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఉంటుంది.

అందుబాటులో ఉండే వైద్యులు:

ప్రధాన వైద్యాధికారి: భీంసాగర్

స్త్రీల శస్త్రచికిత్స విభాగం : వెంకట్రాములు, మాలతీరెడ్డి, పూర్ణిమ, ఎన్. కవిత, పి. కవిత

చిన్నపిల్లల వైద్య నిపుణులు: జగదీశ్వర్, మధుసూదనరావు, భీంసాగర్

జనరల్ ఫిజిషియన్ : బాలునాయక్

శస్త్రచికిత్స నిపుణులు: పర్కాల వినిల్‌రెడ్డి, వెంకటేశ్వర్లు

కీళ్లు, ఎముకల వైద్య నిపుణులు: కల్వకూరి చంద్రశేఖర్

అనస్తీషియా (మత్తు) నిపుణులు : చింత రమేశ్, సాయిబాబా, శిరీశ్

జనరల్ వైద్య నిపుణులు: వైదేహి

దంతవైద్య నిపుణులు: రాజ్‌కుమార్, అన్నపూర్ణ

కంటివైద్య నిపుణులు : సురేందర్, సత్యనారాయణ

మెడికల్ డ్యూటీ డాక్టరు : వైదేహి

ప్రత్యేక నవజాత శిశు చికిత్సా కేంద్రం: నోడల్ అధికారి డాక్టరు జగదీశ్వర్, వైద్యులు ప్రమోద్‌రెడ్డి, చక్రవర్తి, రేఖ, స్రవంతి అందుబాటులో ఉంటారు.

* అదనపు సమాచారం కోసం ఆర్ఎంవో డాక్టరు భీంసాగర్ ఆసుపత్రి ఫోన్ నెం. 08719- 240403లో సంప్రదించవచ్చు.

గ్యాస్‌సమాచారం

మహబూబాబాద్ గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణ, మండలంలోని పలు గ్రామాలకు చెందిన హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు బుక్ చేసుకున్న రెండు రోజులకు సిలిండర్లు సరఫరా చేయనున్నట్లు హెచ్‌పీ గ్యాస్ మేనేజర్ తెలిపారు. ఆన్‌లైన్‌లో నమోదుకు 96660 23456 ఫోన్ నెంబరులో, పూర్తి వివరాలకు 08719-240220 నెంబరుకు సంప్రదించాలన్నారు.

● స్థానిక శ్రీధర ఇండేన్ గ్యాస్ ఏజెన్సీలో గ్యాస్ బుక్ చేసుకున్న పట్టణ, మండలంలోని పలు గ్రామాలకు చెందిన వినియోగదారులకు 24గంటల్లో సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు ఏజెన్సీ మేనేజర్ తెలిపారు. ఆన్‌లైన్‌లో నమోదుకు 98488 24365 నెంబరులో, పూర్తి వివరాలకు 08719-243330 ఫోన్ నెంబరులో సంప్రదించాలన్నారు.

ఉన్నత పాఠశాల అభివృద్ధికి రోటరీ క్లబ్ చేయూత

నెల్లికుదురు, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి రోటరీ క్లబ్ చేయూత అందిస్తూ పలు వస్తువులను బహూకరించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన వసతులను క్లబ్ జిల్లా గవర్నర్ అబ్రహాం చేతుల మీదుగా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమవేశంలో రోటరి క్లబ్ ప్రతినిధులు తాగునీటి శుద్ధి యంత్రం, సైన్స్ ల్యాబరేటరీ పరికరాలు, గ్రంథాలయ పుస్తకాలు, క్రీడా సామగ్రి, విద్యార్థులకు డ్యూయల్ డెస్క్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరి క్లబ్ వరంగల్ పూర్వ గవర్నర్ శరత్‌బాబు, ప్రస్తుత గవర్నర్ వైద్యనాథ్, పాఠశాల పూర్వ విద్యార్థి రవీందర్, స్థానిక ఎస్సై రాజ్‌కుమార్, ఎంఈవో జి. రాము, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఖాలీద్ అహ్మద్, ప్రిన్సిపల్ సదానందం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



విద్యార్థులకు అందజేసిన డ్యూయల్ డెస్క్‌లతో అతిథులు

ఘనంగా గ్యార్మీ షరీఫ్ ఉత్సవం

మహబూబాబాద్, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి అహ్లె సున్నతుల్ జమాతే కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గ్యార్మీ షరీఫ్ ఉత్సవం నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు అసద్ ఇంటి నుంచి జెండాతో ప్రదర్శన ప్రారంభించి పట్టణంలోని పలువీధుల్లో జెండా ఊరేగించారు. అనంతరం రైల్వే స్టేషన్ ఎదురుగా ఫాతేహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భాస్కరరావు, తహసీల్దార్ జి. విజయకుమార్, కమిటీ ప్రతినిధులు, మతపెద్దలు ఫరీద్, అరుణ్, వాహెద్, రఫీ తదితరులు పాల్గొన్నారు. నంతరం అన్నదానం నిర్వహించారు.



జెండా ఊరేగిస్తున్న దృశ్యం

సమస్యల పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణ



సమావేశంలో మాట్లాడుతున్న రాములు

మహబూబాబాద్, న్యూస్‌టుడే: అణగారిన వర్గాల సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయి నుంచే కార్యాచరణను రూపొందించి ఉద్యమాలను నిర్వహించాలని టీ-మాస్ రాష్ట్ర సభ్యుడు వి. రాములు కోరారు. శనివారం ఆ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కూడు, గూడు లేక అనేక మంది పేదలు తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నారన్నారు. మౌలిక సమస్యలతో సంక్షేమ పథకాల అమలు కోసం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జనవరి ఒకటి నుంచి గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారం కోసం దశలవారీ ఉద్యమాలను కొనసాగించేందుకు సామాజిక సంఘాల బాధ్యులను సంసిద్ధులను చేసేందుకు టీమాస్ కార్యాచరణ రూపొందించిందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ఎస్. శ్రీనివాస్, జి. రాజన్న, ఎస్. సోమయ్య, రాజు, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

సమరశీల పోరాటాలు నిర్వహించాలి

మహబూబాబాద్, న్యూస్‌టుడే: అమరుల త్యాగాలే స్ఫూర్తిగా సమరశీల పోరాటాలు నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ కోరారు. సంఘ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక నలంద విద్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఆవిర్భవించిన ఎస్ఎఫ్ఐ అనేక ఉద్యమాలు నిర్వహించిందన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎన్. కిరణ్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మధు, నేతలు ఎన్. రాజేశ్, అవినాశ్, సాయి, ఫజల్, సింధు, మౌనిక పాల్గొన్నారు.



ఎస్ఎఫ్ఐ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న సంఘం జిల్లా అధ్యక్షుడు కిరణ్

సామ్రాజ్యవాద విషసంస్కృతిని విడనాడాలి

నెహ్రూసెంటర్, న్యూస్‌టుడే: సామ్రాజ్యవాద విష సంస్కృతిని ఈ దేశంపై వెదజల్లుతున్నారని ఈ విషయాన్ని యువత గమనించి విడనాడాలని ప్రగతిశీల యువజన సంఘ రాష్ట్ర నాయకుడు జోగ రణధీర్, ఏఎస్ఎస్ రాష్ట్ర నాయకుడు చారి హరీష్ అన్నారు. శనివారం నూతన సంవత్స వేడుకలను వ్యతిరేకించాలని కోరుతూ పీడీఎస్‌యూ, పీవైఎల్, వీఓడబ్ల్యూ, ఏఎస్ఎస్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్డీ పార్టీ కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. అనంతరం బట్టు అంజయ్య భవనం నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నర్వహించారు. ఈ కార్యక్రమంలో సామ పాపయ్య, చంద్రశేఖర్, సామ రజిత, అనిల్, నున్నా ఉపేందర్, నాగరాజు, శారదమ్మ, సట్ల రమ, సునిత, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.



ప్రసంగిస్తున్న పీవైఎల్ రాష్ట్ర నాయకులు రణధీర్

3న ఉపాధ్యాయినులకు సన్మానం

గూడూరు, న్యూస్‌టుడే: సావిత్రి బాయిపూలే జయంతిని పురస్కరించుకుని జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపాధ్యాయినులకు ఎస్సీ, ఎస్టీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3న మహబూబాబాద్‌లో సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేసినట సంఘ రాష్ట్ర కోకన్వీనర్ పార్నంది రామయ్య తెలిపారు. ఎమ్మార్సీ భవనంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, మండలశాఖ అధ్యక్షుడు దేవ్‌సింగ్, ప్రధానకార్యదర్శి వసంత, కమల, విజయ తదితరులు పాల్గొన్నారు.

'రైతుల సమస్యలను విస్మరిస్తున్నముఖ్యమంత్రి'

సింగారం(మహబూబాబాద్ గ్రామీణం),న్యూస్‌టుడే: రాష్ట్రంలో రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పూర్తిగా విస్మరించిందని ఐకాస ఛైర్మన్ సత్యనారాయణ ఆరోపించారు. శనివారం సింగారం గ్రామంలో రైతు అధ్యయన యాత్రను నిర్వహించారు. వ్యవసాయ విధానాలు, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం లేదని, దీంతో వలసబాట పడుతున్నారని ఆరోపించారు. నకిలీ విత్తనాలతో రైతులు అందోళనలకు గురవుతుంటే కనీసం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో పిల్లి సుధాకర్, ప్రవీణ్‌రాజు, దేవేందర్, వెంకన్న, మనోజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఎన్నిక

కేసముద్రం, న్యూస్‌టుడే: కాంగ్రెస్ పార్టీ కేసముద్రం పట్టణ మహిళా విభాగం కమిటీని శనివారం ఇక్కడ ఎన్నుకున్నట్లు ఆ పార్టీ మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు కొంతం స్వరూప తెలిపారు. అధ్యక్షురాలిగా మంద సంతోష, ఉపాధ్యక్షురాలిగా గుంటి మమత, ప్రధాన కార్యదర్శిగా బానోతు బద్రి, సహాయ కార్యదర్శిగా సలీమ, కోశాధికారిగా కన్నెబోయిన లలిత, సభ్యులుగా కవిత, అమీరున్నీసాబెగం, వెంకటలక్ష్మి, లక్ష్మిని ఎన్నుకున్నట్లు తెలిపారు.

దివ్యాంగులకు రాయితీ బస్సు పాసుల అందజేత

కొత్తగూడ, న్యూస్‌టుడే: దివ్యాంగులకు రాయితీ బస్సు పాసులను శనివారం కొత్తగూడలో నర్సంపేట ఆర్టీసీ డిపో అధికారి కృష్ణకుమారి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నర్సంపేటకు వెళ్లి బస్సు పాసులను తీసుకోవడానికి దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి కొత్తగూడలోనే పాసులను ఇప్పించే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కొత్తగూడ, గంగారం మండలాలకు చెందిన 80 మంది దివ్యాంగులకు రాయితీ పాసులను అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల సీసీ రాంచందర్, ఆర్టీసీ సిబ్బంది దేవేందర్, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

దొర పటేల్ సంఘం నూతన కార్యవర్గం

గూడూరు, న్యూస్‌టుడే: ఆదివాసీ దొర పటేల్ సంఘం మండల శాఖ నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మట్టెవాడకు చెందిన మాజీ ఎంపీపీ రేగవెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా కొట్టెం వజ్జయ్య, రవి, ప్రధాన కార్యదర్శిగా ఎర్రయ్య, సహాయ కార్యదర్శిగా పెనుక వెంకన్న, బండనారాయణ, కోశాధికారిగా బత్తుల రామన్న, సహాయ కోశాధికారిగా పడిగ మంగయ్య, దనసరి పెద్దవీరస్వామి, కార్యవర్గ సభ్యులుగా పలువురిని ఎన్నుకున్నారు. ఈకార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పడిగే నాగేశ్వర్‌రావు, ప్రధాన కార్యదర్శి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

బీజేవైఎం ప్రధానకార్యదర్శిగా మహేశ్

గూడూరు, న్యూస్‌టుడే: బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శిగా గుండెంగకు చెందిన బోడ మహేశ్‌ను నియమించినట్లు బీజేవైఎం మండలశాఖ అధ్యక్షుడు గుగులోత్ రాంబాబు తెలిపారు. నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన తలాక్‌ను రద్దుచేయడంపై ముస్లిం మహిళలు హర్షం వ్యక్తం చేశారన్నారు. ఈకార్యక్రమంలో భాజపా మండల శాఖ అధ్యక్షుడు మేరెడ్డి సురేందర్, సమ్మెట సుధాకర్, రవి సింగ్ రాథోడ్, అరవింద్, హన్మ, విక్రం, రవి తదితరులు పాల్గొన్నారు.

మహబూబాబాద్

ముదిరాజ్‌లకు రక్షణ కల్పించాలి

మహబూబాబాద్ క్రైం, న్యూస్‌టుడే: రాత్రి వేళ చెరువుల కాపలాకు వెళ్తున్న ముదిరాజ్‌లకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డిని ముదిరాజ్ మహాసభ ప్రతినిధులు కోరారు. సంఘానికి చెందిన గొడుగు శ్రీనివాస్, సోమయ్య, పెద్ది సైదులు పిడుగు వెంకన్న మాట్లాడుతూ కొంత కాలం నుంచి చెరువులో చేపపిల్లల దొంగతనాలకు పాల్పడుతూ ముదిరాజ్‌లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

నెహ్రూసెంటర్, న్యూస్‌టుడే: నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మహబూబాబాద్ డీఎస్పీ నరేష్‌కుమార్ హెచ్చరించారు. శనివారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అనేక మంది యువకులు మద్యం మత్తులో తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారన్నారు. ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం స్పెషల్ డ్రైవ్‌ను పెట్టామన్నారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్, ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు వరకు వాహనాల తనిఖీలు చేస్తామన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో పార్టీలు చేయడాన్ని నిషేధించామన్నారు. రాత్రి 12 గంటల తర్వాత రోడ్లపై ఎవరూ ఉండకూడదన్నారు. వేడుకల పేరుతో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తల్లి తండ్రులు తమ పిల్లలను నూతన సంవత్సర వేడుకల పేరుతో బయటకు పంపరాదన్నారు. సమావేశంలో పట్టణ సీఐ జబ్బార్, ఎస్సైలు తిరుపతి, కమలాకర్ పాల్గొన్నారు.



విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ నరేష్‌కుమార్

నేడు 144 సెక్షన్

గూడూరు, న్యూస్‌టుడే: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 31 రాత్రినుంచి జనవరి ఉదయం 5 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్సై యాసిన్ తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఎస్సై మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాలతో 31రాత్రి నుంచి ఉదయం 5గంటల వరకు రోడ్లపై మద్యం తాగేవారిపై చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మరో ఎస్సై రామారావు పాల్గొన్నారు.

పేదల అభ్యున్నతే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం: ఎమ్మెల్యే

మహబూబాబాద్ గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పేద ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ ఉద్దేశమని ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీలో ఆయన మాట్లాడారు. 20 మంది బాధితులకు రూ. 6,26,500ల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, రవీంద్రాచారి, ప్రవీణ్‌నాయక్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

తక్కువ నీటితో అధిక దిగుబడులు

జిల్లా వ్యవసాయాధికారి ఛత్రునాయక్

ఆలేరు(నెల్లికుదురు), న్యూస్‌టుడే: తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించడానికి రైతులు ప్రధానమంత్రి కృషి సించాయి యోజనను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఛత్రునాయక్ అన్నారు. ఆలేరులో శనివారం ఈ పథకం కింద గ్రామ సభను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా చెక్‌డ్యాంలు, సేద్యపు కుంటలు, బోరుబావులు తవ్వడం, విద్యుత్తు మోటార్ల పనులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉద్యాన పట్టు పరిశ్రమ జిల్లా అధికారి సూర్యనారాయణ, వ్యవసాయ శాఖ ఏడీఏ లక్ష్మీనారాయణ, మండల వ్యవసాయ అధికారి ఎన్. రవీందర్‌రెడ్డి, ఏఈవో జమున, ఆలేరు సర్పంచి కాలేరు శ్రీవేణి తదితరులు పాల్గొన్నారు.

'నిరుద్యోగులపై ప్రభుత్వం నిర్లక్ష్యం'

గుముడూర్(మహబూబాబాద్), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తుందని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రావుల రాజు ఆరోపించారు. శనివారం మహబూబాబాద్‌లో నిర్వహించిన విద్యార్థి, యువజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సాధన కమిటీ ఆధ్వర్యంలో త్వరలో జిల్లాలో బస్సు యాత్ర నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శాంతికుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి శ్రావణ్‌కుమార్, పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు రత్నం, డీవైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి ఎన్. రాకేశ్ పాల్గొన్నారు.

కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి



సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు

ఉప్పరపల్లి(కేసముద్రం), న్యూస్‌టుడే: కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దస్రూనాయక్ అన్నారు. ఉప్పరపల్లి గ్రామంలో శనివారం కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. సీపీఐ, తెరాసతోపాటు వివిధ పార్టీలకు చెందిన జోగు మల్లయ్య, వేముల వెంకట్‌రెడ్డి, సకినాల ఐలయ్య, బిల్లిపెల్లి ప్రతాప్‌రెడ్డి, బిజిగ ఉపేందర్, తిరుగుడు వీరస్వామి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నూకల వెంకటేశ్వర్లు, బండారు దయాకర్, తండా వెంకటేశ్వర్లు, కందాల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ధర్మన్న ఆశయాలను కొనసాగించాలి

కోరుకొండపల్లి(కేసముద్రం), న్యూస్‌టుడే: పెత్తందారి, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన ధర్మన్న ఆశయాలను కొనసాగించాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అజయ్‌సారధి అన్నారు. కోరుకొండపల్లి గ్రామంలో శనివారం ధర్మన్న వర్ధంతి సభను నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి భిక్షపతి, సహాయ కార్యదర్శి చొప్పరి శేఖర్, భాస్కర్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

వృద్ధుల అవసరాలు తీర్చడం అభినందనీయం



దుప్పట్లు పంపిణీ చేస్తోన్న ఎస్సై, ఎంఈవో సంస్థ ప్రతినిధులు

నెల్లికుదురు, న్యూస్‌టుడే: చలి కాలంలో వృద్ధులకు ఉపయోగపడే దుప్పట్లు పంపిణీ చేయడం, ఇతర అవసరాలు తీర్చడం అభినందనీయమని ఎస్సై గొదరి రాజ్‌కుమార్, ఎంఈవో జి. రాము తెలిపారు. నెల్లికుదురు పోలీస్ స్టేషన్‌లో మనం వాలంటరీ పౌండేషన్ వారి ఆర్థిక సహకారంతో నెల్లికుదురు పోలీస్ స్టేషన్‌లో వీరు శనివారం దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు నరసింహారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్. యుగేందర్‌రెడ్డి, సంస్థ మండల అధ్యక్షుడు కె. రాకేశ్‌కుమార్, బి. బిక్కు, కోశాధికారి సురేశ్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

నూతన సంవత్సర వేడుకలు

జమాండ్లపల్లి(మహబూబాబాద్ గ్రామీణం),న్యూస్‌టుడే: మండలంలోని జమాండ్లపల్లి శివారు ముత్యాలమ్మగూడెంలోని నూతన సంవత్సర సందర్భంగా ముందస్తుగా విద్యాభారతి పాఠశాల విద్యార్థులు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు, ముగ్గుల పోటీలు, నృత్యాలు ఆటాపాటలతో సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులను కరస్పాండెంట్ విజితాప్రభాకర్‌రావు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు నరోత్తంరెడ్డి విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



ముగ్గులు వేస్తున్న చిన్నారులు

గ్రామాల్లో సేవాలాల్ సేన ఎన్నికల సందడి

గొల్లచర్ల(డోర్నకల్), న్యూస్‌టుడే: మండలంలోని అన్ని గ్రామాలు, శివారు తండాల్లో సేవాలాల్ సేన సందడి నెలకొంది. రోజుకొక ఆవాసంలో సేవాలాల్ సేన సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. పోటీ లేని దగ్గర ఏకగ్రీవ ఎన్నిక జరుగుతోంది. ఎన్నిక అనివార్యమైన పక్షంలో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. శనివారం గొల్లచర్ల శివారు కస్నాతండాలో సేవాలాల్ సేన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. అధ్యక్షుడిగా దేవ్‌సింగ్, కార్యదర్శిగా మంగీలాల్, ఉపాధ్యక్షులుగా జి. శ్రీను, టి. శ్రీను, కోశాధికారిగా బి. రాంలాల్, సహాయ కార్యదర్శిగా బూక్య శ్రీను, గౌరవ అధ్యక్షుడిగా బానోతు శ్రీనుని ఎన్నుకున్నట్లు సేన మండలాధ్యక్షుడు తేజావతు లక్ష్మానాయక్ తెలిపారు.

అత్యాచారయత్నం చేసిన ఒకరిపై కేసు నమోదు

కురవి, న్యూస్‌టుడే: మిరప తోటలో పని చేస్తున్న మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిపై శనివారం కురవి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కురవి ఎస్సై నాగభూషణం తెలిపిన వివరాల ప్రకారం... కురవి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఈనెల 23న మిరప తోటలో పని చేస్తుండగా బానోతు వీరన్న అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. మహిళ కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు రావడంతో పారిపోయాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపడాలి



మాట్లాడుతున్న జడ్పీటీసీ సభ్యుడు ఖాసిం

గూడూరు, న్యూస్‌టుడే: ఏజెన్సీ గిరిజన ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రజాప్రతినిధులు నిత్యం తనిఖీ చేస్తూ మెరుగుపరచాలని ఎంపీపీ వెంకన్న, జడ్పీటీసీ సభ్యుడు ఖాసీం అన్నారు. స్థానిక ఎమ్మార్సీ భవనం ఆవరణలో శనివారం ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, ఎస్ఎంసీ ఛైర్మన్లతో ఒక్కరోజు శిక్షణ శిబిరం ఏర్పాటుచేశారు. సక్రమంగా విధులకు హాజరు కాని ఉపాధ్యాయులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. పనిచేయని ఉపాధ్యాయులపై ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసిన ఎంఈవో భిక్షపతిని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఇబ్బందులకు గురి చేయడం సరైందికాదన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బోడ కిషన్, ఎంఈవో చీర భిక్షపతి, ప్రధానోపాధ్యాయులు కాంతారావు, స్వరూప, శోభరాణి, సారయ్య తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక

కేసముద్రం, న్యూస్‌టుడే: కేసముద్రం(వి) గ్రామంలోని శ్రీవివేకవర్ధిని ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతంగౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29న డోర్నకల్‌లో భారత్‌వీర్ వ్యాయామశాల ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభను కనబరిచిన విద్యార్థులు అఖిల్, నవీన్, శ్రీకాంత్, బోలేశ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. జనవరి 6న పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. విద్యార్థులను కరస్పాండెంట్ చిర్ర యాకాంతంగౌడ్ అభినందించారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

రాంపురం(మరిపెడ), న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా ముగ్గురు వ్యక్తులకు గాయాలైన సంఘటన శుక్రవారం రాత్రి మండలంలోని రాంపురం శివారులో ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. ఎస్సై ప్రసాదరావు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. రాంపురం నుంచి చిల్లంచర్ల వైపు అతివేగంగా వస్తున్న ట్రాలీ మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ మల్యాలకు చెందిన బందాల నరేష్, అందులో ప్రయాణిస్తున్న ప్రవీణ్, ప్రభాకర్, విజయ్‌లకు గాయాలయ్యాయి. తీవ్రగాయాలైన వీరిని 108 వాహనంలో మానుకోట ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బందాల నరేష్ (30) మృతిచెందారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

ఆర్టీసీలో వెంకన్న సేవలు మరువలేనివి

నెహ్రూ సెంటర్, న్యూస్‌టుడే: ఆర్టీసీలో చేసిన సేవలు మరువలేనివని మహబూబాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ కె. రవి ప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని గంగపుత్ర భవనంలో జరిగిన పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొని గడీల వెంకన్న, సరోజని దంపతులను అభినందించి సన్మానించారు. 1986లో డ్రైవర్‌గా విధులు నిర్వహించి పదోన్నతి పొంది అసిస్టెంట్ డిపో క్లర్క్‌గా విధులు నిర్వహించాని తెలిపారు.

THE EENADU WAY CLASSIFIEDS

BIRTHDAY GREETINGS



AGRIBUSINESS

సిరులు కురిపించే శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలను మీ పిల్లలకు ఆస్తిగా ఇవ్వండి. అన్ని రకాల శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు అతి తక్కువ ధరకే లభించును. ✆ 9177773683

AUTOMOTIVE

VEHICLES FOR SALE

2017 NEW **ASHOK** Leyland 51 Seaters 15,25,000/-. 2011 Leyland 210 Wheel Base 51 Seater 7,95,000/-. 2012 Swaraj Mazda 32 Seaters 6,95,000/-. Finance 75% available. ✆ 95333 31111.

BUSINESS SERVICES

WANTED DEALERS/AGENTS

ప్రముఖ కం॥ "సుమన్" బ్రాండ్ Vermi Celli, మసాలాలు, మిర్చి, ధనియా పౌడర్స్, ఇంగువ మొ॥ 100 రకములు అమ్ముటకు సూపర్ టాకిస్ట్ & డిస్ట్రిబ్యూటర్స్ కావలెను. 8519891155, Hyd

జిల్లావారిగా డోర్ టు డోర్ డెలివరి చేయుటకు డిస్ట్రిబ్యూటర్స్ కావలెను. తక్కువ పెట్టుబడి అధిక రాబడి సంప్ర: S.M.S టెలిషాపింగ్ ✆ 9985124526 7019874223

BUSINESS OFFER

అతితక్కువ పెట్టుబడితో ప్లాస్టిక్ వస్తువులు తయారుచేయు మిషన్‌లు కలవు. ముడిసరుకు ఇస్తాం, తయారైనవి మేమే కొంటాం. కుమార్ ఎంటర్‌ప్రైజెస్, Rjy, ✆ 93933 32227, (నో ఛార్జెస్).

ఉమెన్స్ బ్యూటీపార్లర్ లీజుకు ఇవ్వబడును. సంప్రదించగలరు. ✆ 9849035108/ 7981342313.

మన జిల్లాల్లో అన్ని మండలాలలో GST సెంటర్‌లలో ఏర్పాటుకు మరియు జాబ్ కొరకు సం॥. ఇన్ఫోటెక్ కంప్యూటర్స్, 9502856188, 08462-240000.

LED Lights తయారుచేస్తూ రోజూ అధిక ఆదాయం సంపాదించండి. రా మెటీరియల్ ఫ్రీ. బైబ్యాక్ అగ్రి 2yrs. No Processing Fee ✆ 7840075254/ 7210864919

FOR SALE

Medical Equipment for sale 1) IVF Equipment Complete, 2) 6.5 A.C. Unit, 3) 50 MA X-Ray Plant with table & all Accessories for sale. As an Where in Karimnagar. Cell: 94400 62272, 94400 77955.

రన్నింగ్‌లో ఉన్న గిఫ్ట్ & టాయిస్ షాపు సేల్స్ లేదా కిరాయికి ఇవ్వబడును. హన్మకొండ చౌరస్తా, మెయిన్‌రోడ్. 9849847001.

హన్మకొండ చౌరస్తాలో సిటీ బస్టాప్ దగ్గర గ్రౌండ్ మరియు 1st ఫ్లోర్‌లో మంచి రన్నింగ్‌లో ఉన్న రెస్టారెంట్ అమ్మబడును. సం॥ 9701312255.

BUILDING & CONSTRUCTION

SEPTIC TANK CLEANING

సెప్టిక్ ట్యాంక్ క్లీనర్: నూతన సాంకేతిక పరిజ్ఞానంతో గల్పర్ మిషన్ ద్వారా సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయబడును, డి.ఎస్.రావు, Cont: 9849145043, 9866584455.

COMPUTER EDUCATION

ఉచిత కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ PGDCA, టైలరింగ్ & కటింగ్ నేర్పబడును. UCIT Computer Education. Kishanpura, HNK. 9966343485, Wesley Public School, Kazipet: 9849944406.

EDUCATION

TUITIONS

Home Tuition చెప్పబడును. I to X , Inter, Degree, & IIT Maths, Physics, Chemistry 7799878714, 9573226881.

HOME TUTIONS

Result Oriented Home tuitions చెప్పబడును. Class 1st to 10th. Cont: 9963088662.

DISTANCE EDUCATION

Guidence for 10th, 12th, Degree, PG, MBA, MCA, B.Ed, D.Ed, B.Tech, ITI, LLB, M.Ph, PHD St. Aloysius March Exams ✆ 9160081597/ 7093266087

JOB TRAINING

నగర మహిళలకు శుభవార్త. టైలరింగ్, ఫ్యాషన్ డిజైనర్లలో నాణ్యమైన శిక్షణ ఇవ్వబడును. ఆసక్తి గల మహిళలు సంప్ర॥ Opp: డిఐజి బంగ్లా, Ph: 8686228461, 08702977464.

FOOD & RESTAURANTS

CATERING SERVICES

స్నేహ క్యాటరింగ్ సర్వీసెస్ అన్ని రకాల వంటలు & క్యాటరింగ్ చేయబడును. అన్ని ఫంక్షన్లకు, మీటింగ్‌లకు ఆర్డరుపై టిఫిన్లు, మీల్స్ సప్లై చేయబడును. Cont: 9963214996, 9640721125.

బాల క్యాటరింగ్ సర్వీసెస్, అన్ని రకాల వంటలు మరియు క్యాటరింగ్ చేయబడును. అన్ని ఫంక్షన్‌లకు సంప్ర: N.గణేష్ & బ్రదర్స్, HNK, WGL. Cont: 9395358002, 9346850482.

FURNITURE & FURNISHING

FURNITURE FOR SALE

HNK చౌరస్తాలో రన్నింగ్ హోటల్/ మెస్ ఫర్నిచర్‌తో సహా లీజుకు/ అద్దెకు ఇవ్వబడును. లేదా ఫర్నిచర్ అమ్మబడును. సంప్ర: 9963214996, 9640721125, 9705513555.

HEALTH CARE

ఉచిత మధుమేహ శిభిరం Dec-31 వరకు FBS, PLBS, RBS ఈ పరీక్షలు ఉచితంగా చేయబడును. మిగతా పరీక్షలకు ప్రత్యేకమైన తగ్గింపు కలదు. తపాడియా డయాగ్నోస్టిక్ సెంటర్ JPN Road వరంగల్. ✆ 9246846871

HOMEOPATHY

ఎంతటి అసాధ్య వ్యాధులకైనను హోమియో చికిత్సకై సంప్ర॥ 28 సం॥ల Exp. Dr. సి.హెచ్. జితేందర్, BHMS శ్రీ రాజరాజేశ్వర హోమియో క్లినిక్, Opp: న్యూ బస్టాండ్, హన్మకొండ. సెల్: 9849117394.

PILES

పైల్స్ & ఫిస్టులా, ఫిషర్ 99.9% సక్సెస్ for Ladies (ఆపరేషన్ లేకుండా) No Hospitalisation & No Complications. సంప్ర॥ డా॥ జి.హేమలత 9491819416, డా॥ జి.సంపత్, 9440428208.

HOME NEEDS

MOSQUITO SCREENS

దోమల నివారణకై అల్యూమినియం Mosquito డోర్ & విండోస్‌కు సరియైన ధరలలో బిగించబడును. & న్యూ అల్యూమినియం బాత్‌రూం డోర్స్ అమ్మబడును. Sri Raghavendra Marketing ప్రొ॥ కిషన్ 9849467379.

PEST CONTROL

చెదలు, బొద్దింకలు మరియు అన్నిరకాల పెస్ట్ సర్వీస్ (వాసనరాని) కెమికల్స్ SS HICARE PEST CONTROL (I) PVT LTD (ISO Certified) ✆ 9959955554 /9177567788.

INDUSTRY

MACHINERY FOR SALE

పేపర్ ప్లేట్స్ మిషన్స్ బఫేట్ మరియు సిట్టింగ్ ప్లేట్స్ తయారుచేసే మిషన్స్ అమ్మబడును. & సర్వీస్ 1 Yr. వారంటీ కలదు. Cont: 9985188057, 0870-2972555.

PROFESSIONAL SERVIES

ASTROLOGY

బ్రహ్మతంత్ర జ్యోతిష్యకేంద్రం: విశాఖ సమాచార దినపత్రిక ఆధ్యాత్మిక జ్యోతిష్య విషయ సంగ్రహకర్త శ్రీ సి.వి.చక్రపాణి గారు బ్రహ్మతంత్రం అను ప్రాచీన తాళపత్ర గ్రంథము ద్వారా మీ యొక్క పూర్వజన్మ జాతక చక్ర పరిశీలనచేసి పరిహారాలు వ్రాసి పంపబడును. V.P.P. పోస్టల్ సౌకర్యం కలదు. ✆ 77299 60094, 77300 52204.

VAASTU

గౌరువాస్తు ఇంజనీర్‌గా గౌరు తిరుపతిరెడ్డి గారి వద్ద శిష్యరికము పొంది 30 సం॥ల అనుభవము కల్గిన కె.జయరాములు హన్మకొండ వాస్తు సలహాలు, సవరణలు, ప్లాన్స్‌కు సంప్ర॥ 9676982162.

PEOPLE CARE

OLD AGE HOME

మీ ఇంటివద్ద వృద్ధులను చూసుకొనుటకు ఇంటిపని, వంటపని చేయుటకు ఆడవాళ్ళని మగవాళ్ళని 24 గం॥లు సర్వీస్సు ఇవ్వగలము. హైదరాబాద్. ✆ 97043 71576, 72860 26405.

REAL ESTATE

NGO'S కాలనీ Hnk లేఔట్ NF40X60= 266 గ॥ 3 బెడ్ రూం ఇల్లు పిల్లర్స్‌తో & నాన్ లేఔట్ ప్లాట్ NF 45X68= 340 గ॥ ప్లాటు అమ్మబడును. సంప్ర: 9440246807, 9441978555.

FLAT FOR SALE

Excise Clny. Adj Bhavani Nagar 2&3 B/R. Deluxe Flats for Sale. Peacefull Locality, Vitrified Tiles, Smooth Finished Walls, Teakwood Doors, UPVC Windows, Intercom Facility. No Common Walls. GWMC Approved Projects. 100% Vaastu. Work in Progress. Loans Can be arranged. Cell: 9848045527.

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నందు గేటెడ్ కమ్యూనిటీలో 1BHK 10 లక్షలు, 2BHK 14 లక్షలు, 15 లక్షలు, 18 లక్షలు ఎమినిటీస్ + ✆ 81010 10169, 81010 10168.

HNK నక్కలగుట్ట మారం Prime towers లక్ష్మి నటరాజ్ ఎన్‌క్లేవ్‌లో ఫ్లాట్ No: 404 flat అమ్మబడును. Ph: 9030956797.

HOUSE FOR SALE

Independent Duplex and Triplex houses for sale in Peerzadiguda, Uppal. ✆ 9395132999, 9110554784.

Boduppal Jyothi Nagar St No.2, 150 Yds Near Indira Nagar Busstop W/F Reast Eeshanyam Road Loan Avail. Rs. 45 L ✆ 9985017349

ఇండిపెండెంట్ నూతన గృహములు 100 చ॥గ॥ నుండి 300 చ॥గ॥ల లో నిర్మించినవి. HNK లో అమ్మకమునకు కలవు సంప్ర॥ కన్సల్టెన్సీ, 8074711158.

మహబూబాబాద్ పట్టణంలో 100 చ.గ.ల విస్తీర్ణంలో నిర్మించిన బిల్డింగ్ అమ్మకానికి కలదు. ఆర్టీసీ బస్టాండ్ రోడ్ ప్రధాన కూడలిలో 24 గం॥లు వాటర్ సౌకర్యం కలదు. సంప్ర: 7989335868, 7330724253.

భీమారం బస్టాండ్ దగ్గర ఆనంద్‌నగర్ కాలనీ-I మేన్‌రోడ్ దగ్గర కొత్తగా నిర్మించిన (G+2) భవనం అమ్మకానికి కలదు. (నోబ్రోకర్స్). Ph: 9849386178, 8309746379.

కీర్తినగర్, హౌసింగ్ బోర్డు కాలనీ (గొర్రెకుంట) ఆనుకొని ఉన్న 320 గ॥ (G+1) అన్‌ఫినిష్డ్ బిల్డింగ్ అమ్మకానికి కలదు. బ్యాంకులోన్ సదుపాయం కలదు. Ph: 9908246910.

శామీర్‌పేట దగ్గర HMDA గేటెడ్ కమ్యునిటీలో 2 BHK ఇండిపెండెంట్ ఇండ్లు ధరలు 24 లక్షలు & 30 లక్షలు & ఓపెన్ ప్లాట్లు 80% బ్యాంక్ లోన్‌తో సేల్‌కు కలవు. PMAY స్కీం ద్వారా దాదాపు 2 1/2 లక్షల ఋణ మాఫీ ఆఫర్ కలదు. Hyd. అశోక్ 95159 79010.

కే॥ 18 లక్షలకే Indp హౌజ్ HMDAఅప్రూవ్డ్ లే-అవుట్ 1లక్ష Payచేసి 85% బ్యాంక్‌లోన్, వరంగల్‌హైవే అవుషాపూర్, ఘట్కేసర్. స్పాట్ బుకింగ్‌పై రి॥ఫ్రీ. ✆ 7997979707.

ఇన్ఫోసిస్, రాంపల్లి, ఘట్‌కేసర్‌లలో అపార్ట్‌మెంట్ ధరకే ఇండిపెండెంట్ ఇళ్లు అమ్మబడును. పరిమిత ఇళ్లు మాత్రమే కలవు. ✆ 9966330993, 9390330993.

HNK కొత్తూరు ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర 375 Sq.yds G+2 (2058x3) Sq.ft. N/F 40 & 15 ft. రోడ్స్ పక్కా వాస్తు అమ్మకమునకు కలదు. సంప్ర: 9885053560.

వరంగల్ శివనగర్‌లో #16-4-1010/1, 85 గజాల బిల్డింగ్ 21 లక్షలకు అమ్మబడును. ఫోర్ట్ రోడ్, సాయిబాబా గుడి దగ్గర. Ph: 9490862161, 8328182266.

LAND FOR SALE

భువనగిరి డాల్ఫిన్ హోటల్ దగ్గరగా వరంగల్ హైవే ఆనుకొని క్లియర్ టైటిల్‌తో అప్రూవుడ్ లేఅవుట్ నందు 2000 చ॥గ॥ ప్లాట్ నిర్మాణానికి రెడీగా కలదు. రెండు, 1000 చ॥గ॥ కూడా ఇవ్వబడును. ✆ 9346853399/ 9347744702

ఐనవోలు మండలంలోని పున్నేలు గ్రామం వడ్డరిగూడెంలో 30 గుంటలు (పొలం సర్వే నెం 490) వాటర్‌తో అమ్మబడును. Cont: 9553647610.

134 ఎకరాల పండ్లతోట నెల్లూరు జిల్లా ఒజిల్ మండలం ఆర్మేనుపాడు గ్రామం NH 15 కు దగ్గర్లో సూర్యవనం అమ్మకం. 94401 83778, 94917 79999.

చిన్న పెండ్యాల గ్రామానికి దగ్గరలో 1 ఎకరము 16 గుంటలు క్లియర్ టైటిల్ వ్యవసాయ భూమి అమ్మబడును. No Brokers Ph: 9110773620, 9493879327.

గ్రేటర్ వరంగల్‌కి 7 కి.మీ. దూరంలో గల మా స్వంత గ్రామం & మండల కేంద్రమైన ఐనవోలులో పించెర్వు ప్రక్కన 4 ఎకరముల భూమి (1-B పట్టా గలది) అమ్మబడును. పరిశ్రమలకు, ఫామ్స్‌కు, సంస్థలకు అనుకూలం. 9704608001, 9603157890.

PLOT FOR SALE

HMDA Approved Plots Near B.B.Nagar Toll gate, Villas Firzatiguda. WGL- Hyd Highway. EMI, Bank Loan Available. Ph: 9550631437.

550 Yards Plot with Compound Wall and LRS Paid, Clear title for sale at Ganesh Nagar Colony, Deshaipet Road, WGL. Cell: 9849422542.

Highway Facing Commercial/ Residential Plots & Villas at Bhongiri. Near Collectorate Office. HMDA App'vd Township with Legendary Entrance, CC Roads & Underground Cabling Bank Loans ✆ 9030121310

BBD వారి 60నెలలు సులభ వాయిదాపద్ధతిలో యాదాద్రి DTCP అప్రూవ్డ్ ప్లాట్స్ కలవు. Govt. ఎంప్లాయిస్‌కు స్పెషల్ ఆఫర్. Ph: 9000824301.

గ్రేటర్ WGL మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి చేసిన కుడ ఆమోదించిన లేఅవుట్ ప్లాట్లుకై సంప్ర॥ 9032111600.

యాదాద్రిలో ప్రప్రథమముగా YTDA లేఅవుట్ L.P.No. 01/2016. 90 ఎక॥ HMDA నామ్స్‌ప్రకారం డెవలప్ చేయబడి 2వ తిరుపతిగా ప్రసిది చెందుతున్నది. ✆ 7095434655.

బంపర్ ఆఫర్ బుకింగ్ రూ. 35 వేలు యాదగిరి గుట్ట సమీపంలో 121 Sq Yards. కు ధర కేవలం 1,40,000 రూ. మాత్రమే. సంప్రదించండి: 7659965316.

HNK, వడ్డేపల్లి ఫిల్టర్‌బెడ్ రోడ్, పోలీస్‌కాలనీ, సాయిస్పందన స్కూల్ దగ్గర N/E కంపౌండ్, రూం H.NO. LRS కట్టిన 490 యార్డ్స్ ప్లాట్ అమ్మబడును. 9440146780.

HNK KUDA ఎన్‌క్లేవ్‌లో సెయింట్ పీటర్ స్కూల్ వెనకాల స్ట్రీట్ నెం. 11 లో ఈస్ట్ ఫేస్ 40x60= 266.6 యార్డ్స్ ప్లాట్ నెం. 137 గల ప్లాట్ అమ్మబడును. 9440146780.

యాదగిరిగుట్ట వద్ద DTCP అప్రూవ్డ్ ప్లాట్లు 50% లోను సౌకర్యంతో కలవు. గెస్ట్‌హౌస్ కట్టుకోవడానికి అనుకూలమైనది. ఉచిత సైట్ విజిట్‌కై సం॥ 9849017439.

KUDA వారి "O" సిటీలో E/F 36'x60' ల 240 చ॥గ॥ ఓపెన్ ప్లాట్ మరియు హన్మకొండలో NIT దగ్గర 2 BHK ఫ్లాట్ అమ్మకం కలదు నో బ్రోకర్స్ సం॥ 9849060665.

సమత వెంచర్, Wgl CKM కాలేజ్ నుండి 3 కి.మీ. దూరంలో సర్దార్‌పేట్ స్కూల్ ప్రక్కన 200, 400 గజాల పక్కా రిజిస్ట్రేషన్ ప్లాట్లు అమ్మబడును. సంప్ర॥ 9399913107, 9393788605.

హైదరాబాద్ పెద్దఅంబర్‌పేట్, హయత్‌నగర్, కొహెడ, జనచైతన్య, శ్రీమిత్ర, అ॥మెట్, బాటసింగారం, తుర్కయాంజాల్, శంషాబాద్‌లో ప్లాట్లు కొనబడును. ★ రవి 9347454990/ 9849454990

యాదాద్రికి అతిసమీపంలో DTCP Approved లేఅవుట్ నందు అన్ని సౌకర్యాలతో Proposed రిటైర్‌మెంట్ హోమ్స్, రిటైర్‌మెంట్ ఉద్యోగులకు సువర్ణావకాశం Ph: 6281256685/ 8464850159

పరకాల బస్టాండ్ ప్రక్కన 3వ ప్లాటు అమ్మబడును. తక్షణమే 2 అంతస్తుల ఇల్లు కట్టుటకు గల ప్లాను, పర్మిషన్ మ్యాపు గల 167 చ.గ. ప్లాటు అమ్మబడును. సంప్ర: 9948078643, 9948078627.

వరంగల్ హైవే ఫేసింగ్ LP.No: 96/2016 గేటెడ్ లే-అవుట్‌లో బ్యాంక్‌లోన్ సదుపాయంతో ఇండ్ల స్థలాలు సంప్ర॥ 7702113618.

వరంగల్ స్టేషన్ ఘన్‌పూర్ from Plots 1210 yds per yrd 621 Rs. గజం॥ 10 గుంటల చొప్పున రిజిస్ట్రేషన్ హైవే నుండి 2-1/2 K.M. ✆ 9985653443

సమత వెంచర్ భీమారం తాళ్ళల్లో 150 గజాలు, 150 గజాల వేర్వేరు ప్లాట్లు పక్కా రిజిస్ట్రేషన్ కల్గినవి అమ్మబడును. సంప్ర: 9399913107, 9550222127.

ఖమ్మం హైవే మామునూరు క్యాంప్ ప్రక్కన, భారత్ పెట్రోల్ పంప్ వెనుకాల W/F 200 చ॥గ॥ ప్లాటు అమ్మబడును. Ph: 9959711342.

చార్‌బౌళి, సమత నర్సింగ్ హోమ్ దగ్గర 55 గజములు భూమి, పో॥ 40.2 ఫీట్లు, వె॥ 12.4 ఫీట్లు. # 14-7-138 అమ్మబడును. వరంగల్ Ph: 9396345425, 8686078265.

హన్మకొండ చంద్ర గార్డెన్స్ ప్రక్కన, St. పీటర్స్ స్కూల్ దగ్గర, తూర్పు, ఉత్తరం ఫేస్ గల 89 చ॥గ॥ ప్లాట్ అమ్మబడును, నో బ్రోకర్స్, సెల్: 9700763707, 7306671225.

ప్లాట్లు కొనబడును
హైదరాబాద్‌లో హయత్‌నగర్, కోహెడ, తొర్రూర్, బాటసింగారం, సాగర్‌పంపు, మజీద్‌పూర్, గుంతపల్లి, తుప్రాన్‌పేట్, మల్కాపూర్, జనహర్షలో ప్లాట్లు కొనబడును.
9848797945
9393523941

LEASE / RENT

నక్కలగుట్ట మీసేవ ఎదురు గల్లీలో బాలసముద్రం నందు 600 Sq.Ft. గ్రౌండ్ ఫ్లోర్, 1800 Sq.Ft. 1st ఫ్లోర్ ఆఫీస్, బ్యాంకులకు & 4th ఫ్లోర్ 2 BHK, 1 BHK, సింగిల్ రూమ్ ఫ్యామిలీ, ఆఫీస్‌లకు కిరాయికి ఇవ్వబడును, Cont: 9849071963.

HNK, వడ్డేపల్లి ఫిల్టర్‌బెడ్, మెయిన్‌రోడ్, సప్తగిరికాలనీ వద్ద N/E కార్నర్, కంపౌండ్, రూం, బోర్ గల 800 గ॥ ప్లాట్ రెంటుకు, లీజుకు ఇవ్వబడును. Ph: 9849457736.

WANTED

MNC Require Commercial Space On Rent With Good Visibility, And Ample Parking Call: 9849217724, rakesh@earthwide.in

TOLET

Building Rent Available in Prime Location 12000 Sft for Colleges, Schools, Inistitutes, Banks, Offices. Vidyanagar, Ambedkar Bhavan Road, HNK . 9000901887.

Spacious Family portion with all Facilities H.No: 2-5-721, Subedari, Opp: Raman High School, Ph: 7702080519, 7288894096.

వరంగల్‌లోని మెయిన్ చౌరస్తాలో గల షట్టర్ షాపు కొరకు కిరాయికి ఇవ్వబడును. Ph No: 9247183366 / 9885102321.

WGL, HNK, KZPT ఏరియాలలో మంచి వసతులతో కలిగిన రూమ్స్ చూపించబడును. any రూమ్స్, బ్యాచిలర్-M/F ఫ్యామిలి, షట్టర్ చూపించబడును. సంప్ర॥ 8142487177, 8686007983.

విజయ టాకీస్ రోడ్ జుబేర్ బుక్‌స్టాల్ ఎదురుగా Zain కాంప్లెక్స్ 1st ఫ్లోర్ 3600 Sft కమర్షియల్ కొరకు కిరాయికి ఇవ్వబడును. Ph: 8885871178, 9110701619.

మిషన్ హాస్పిటల్ దగ్గర కొత్తూరు జెండా నందు పాశికంటి సుధాకర్ కిరాణం షాపు ప్రక్కన షట్టర్ కిరాయికి ఇవ్వబడును. సంప్ర॥ 9949808750.

Hunter Road Behind Wgl Public School. H.No: 1-7-1030, 1st Floor, 2BHK + Car Parking, House Rent for Families. Ph: 9440206415, 9618949918.

HNK బస్టాండ్ పద్మాక్షి గుడి రోడ్డులో బాలాంజనేయ స్వామి గుడి వద్ద (ఆంధ్రాబ్యాంకు ప్రక్కన) షట్టర్స్ కిరాయికి ఇవ్వబడును. 9966524911, 9849313697.

HNK కిషన్‌పుర శ్రీ రాఘవేంద్ర అపార్ట్‌మెంట్‌లో అత్యాధునిక వసతులతో కూడిన 3 BHK ఫ్లాట్ కిరాయికి ఇవ్వబడును. సంప్ర॥ 9491144463, 9000691180.

హన్మకొండ Zakriya కాంప్లెక్స్‌లో 2 షట్టర్స్ 500 SFT గలవి కమర్షియల్ షాప్‌కి కిరాయికి ఇవ్వబడును. Cont: 9866314012.

HNK # 1-7-1589, శ్రీనివాసనగర్, హనుమాన్ గుడి ఎదురుగా, 2BHK 24hr నీటి వసతి, 1st ఫ్లోర్ రూ: 7500, 2nd ఫ్లోర్ రూ: 6500 అన్ని వసతులతో కిరాయికి ఇవ్వబడును. 9395561655, 9490157175.

TO-LET
నయీంనగర్ వాగ్దేవి కాలేజి లైన్ పంజాబ్ నేషనల్ బ్యాంకు పైన 1900 Sq.ft. Individual & Total Area commercial కొరకు కిరాయికి ఇవ్వబడును.
సంప్ర: 9908567822





COMMERCIAL

వరంగల్ గిర్మాజిపేట డా॥ బచ్చు మురళీ క్లినిక్ ప్రక్కన గ్రౌండ్ ఫ్లోర్‌లో "5" షట్టర్స్ I & II ఫ్లోర్‌లో 1800 Sq. Ft. ఆఫీస్‌లకు, ఇనిస్టిట్యూషన్స్‌కి కిరాయికి ఇవ్వబడును. Ph: 9848010651.



Professional Cook or Cheff needed for Household at Ramnagar, warangal. 7893171006.

Wanted chefs & captains and stewards for restaurant. Cont: 7799364321, 9705619110.

Wanted Duty Pharmacist with PCI Registration Certificate Holders (Ladies Only). Contact: 7729854571, 8522023535. HNK.

Experienced Administrators requied to Maintain Coaching Centre, Tutorials, Xerox Centre. Immediately. Contact: 9398955161, 7993412260.

Wanted Door to Door Marketing Persons for Marketing of Detergent Cake, Detergent Powder, Dishwash & Tea Powder. Experienced & Interested Candidates Cont- 9963721120, 9849235119.

SRI SRI SRI Hero, Required Computer Operaters, Helpers, Washing Boys, Telecaller to work on target based only attend for Interview. Ph: 8886684769, Mulugu Road, Warangal.

వికలాంగులకు మాత్రమే. రండి కోర్స్ పూర్తి చేయండి. జాబ్‌తో వెళ్ళండి @ grow Dr.Reddy Foundation AGE: 18 -35y, Qly: Min SSC, సికింద్రాబాద్ ✆ 9177787042/ 9000714503

రామకృష్ణ ఓల్డేజ్‌హోం హైదరాబాద్‌లో ముసలివారికి సేవచేయుటకు స్త్రీ/ పు॥ 100 మంది వెంటనే కావలెను. వ: 20-50 సం.లు, మంచి జీతం+ భోజనం వసతి ఉచితం. ఏజంట్లు కూడా కావలెను. మంచి కమీషన్ కలదు. ✆ 95151 19570, 98493 26690.

ప్రముఖ ISO- 9001- 2015 సర్టిఫైడ్ కంపనీలో కోట్ల టర్నోవర్ కల DTCP లే అవుట్ ప్లాట్లు అమ్ముటకు మార్కెటింగ్ ఆఫీసర్స్ కావలెను. 79891 27834, 99512 62633.

ప్రముఖ సర్వేసంస్థలో 2 సంవత్సరాల వరకు సామాజిక, రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తులు, సంస్థలు కావలెను. Qly: డిగ్రీ & ఎబో సం॥ప్ర॥ 7337409798/ 9640498417

ప్రముఖ రియల్‌ఎస్టేట్ కం॥లో పనిచేయుటకు M/F కా॥ MM, CMM, AGM, Retd, Empy(P/F). Q:10th. అర్జెంట్‌గా కావలెను. జీ॥10K+Inc. ✆ 9177374695.

హన్మకొండలో గల హోటల్‌లో క్యాషియర్స్‌గా చేయుటకు M/F క్యాషియర్‌లు కావలెను. మాస్టర్లు, సప్లయర్స్, క్లీనర్లు కావలెను. సంప్ర: 9963214996, 9705513555, 9640721125.

మా సంస్థలో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్, హౌస్‌కీపింగ్స్, వేయిటర్స్, క్లీనింగ్‌బాయ్స్ & సేల్స్ గర్ల్స్ కావలెను. సంప్ర॥ 9000848347, 7396975525.

జగిత్యాల దగ్గరలో పిడియాట్రిక్ హాస్పిటల్ నందు పని చేయుటకు అనుభవం కలిగిన BAMS, BHMS డాక్టర్లు కావలెను. Ph: 9908306396, 9000195161.

ఎస్కార్ట్స్ పవర్ ట్రాక్ ట్రాక్టర్ షోరూంలో పనిచేయుటకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ క్రింది మండలాలవారిగా కావలెను. (1) మొగులపల్లి (2) చిట్యాల్ (3) ఎల్కతుర్తి (4) కమలాపూర్. సంప్ర. ✆ 99127 76633.

అమెరికా వెళ్ళుటకు విజిటింగ్ వీసా కలిగిన మహిళ, ఇంట్లోపని, ఇద్దరు పిల్లలను చూసుకొనుటకు కావలెను. ఫోన్ : 8096183999. " గమనిక: విజిటింగ్ వీసా లేనిచో దయచేసి కాల్‌చేయవద్దు."

హైదరాబాద్‌లోని ఒక చిన్న కుటుంబానికి ఇంటిలో ఉండి పసిబిడ్డను చూసుకోవటానికి మరియు వంట చేయటానికి ఇద్దరు మహిళలు కావలెను. వయసు 30 సం॥లు, అనుభవం 2-3 సం॥లు, జీతము: 10,000 - 12,000, 9848069663కు కాల్ చేయండి.

DTP Operator (male/ female), Telugu typing, page setting PPT designing, తెలిసుండాలి & లేడీ రిసెప్షనిస్ట్ కావలెను. 9121885047/48.

జూనియర్ కళాశాలలో PRO లుగా పనిచేయుటకు అనుభవం, అంకితభావం కలిగిన వ్యక్తులు కావలెను. ఫుల్‌టైం వేతనం సంప్ర: 9177957161, 9849378581.

ICCSL Recruiting Male Candidates for Agents & Development Managers Post Salary 10-20 k. send CV to iccsl Warangall152@gmail.com. Ph: 9966406264. Exp- 1Yr.

ITI Freshers ఫిట్టర్స్ & ఎలక్ట్రిషియన్స్ అర్జంటుగా కావలెను. జీతం: 10,000 - 15,000/- Contact : 9949987087/ 8466999982

B.Sc., GNM, ANM and Ward Boys కావలెను. సంప్ర: Lifeline Hospital, Cell No: 99630 50736, 96762 27466.

Solar Faculty: Qua: B-Tech/ M-Tech. Male/ Female. Soft Skill's: Qua: M.A. (Eng) and Medical Faculty (Male/Female). Contact: 9177998599, 9440691816.

ముసలి బామ్మలకు సేవ చేయుటకు ఆయాలు (స్త్రీలు) కావలెను. జీతం: నెలకు 10,000/- + భోజనం+ వసతి. సాయిబాబా వృద్ధాశ్రమం సికింద్రాబాద్-09. ✆ 9505512220/ 9247593725

ప్రముఖ సంస్థలో వంట చేయుటకు మాస్టర్స్ అనుభవం ఉన్నావారు వెంటనే సంప్ర॥ 80748-50761.

భారత్ పెట్రోల్‌బంక్ (కింగ్స్‌వే డాబా ప్రక్కన వరంగల్)లో పనిచేయుటకు స్త్రీ/పు 10 చదివిన అభ్యర్థులు కావలెను. వెంటనే సంప్రదించగలరు. ✆ 98480-69232.

TS RTC- Wgl 1&2, NSPT డిపోలలో గల A/C రాజదాని బస్సులలో TV- ఆపరేటర్ చేయుటకు అటెండర్లు కావలెను. 9705513555, 9640721125.

ప్రముఖ ఫర్నిచర్ షాపులో పనిచేయుటకు సేల్స్ గర్ల్స్, హెల్పర్స్ మరియు ఫిట్టర్స్ కావలెను. ఆకర్షణీయమైన జీతం. సంప్ర: 9295506344.

అక్షర చిట్‌ఫండ్స్ Pvt.Ltd. కాజీపేట్-2 బ్రాంచ్ (ఫాతిమానగర్) నందు అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్స్ & ఏజెంట్స్ కావలెను. చిట్‌ఫండ్స్ రంగంలో అనుభవం గల వారికి ప్రాధాన్యత. బ్రాంచ్ మేనేజర్: 7993340073.

ప్రముఖ రియల్‌ఎస్టేట్ కంపెనీలో మార్కెటింగ్ చేయుటకు BDE లు కావలెను. ప్రతి ఒక్కరు మార్కెటింగ్ చేయుటకు సులువైన విధానం కంపెనీ అందిస్తుంది. సంప్ర: 8801963284.

కొత్తకొండ సిల్వర్ ప్యాలెస్‌లో పని చేయుటకు సేల్స్ ఎగ్జిక్యూటీవ్స్ (M/F) కావలెను. J.P.N రోడ్, Opp: Big-C, Wgl చౌరస్తా. Ph: 8121696663.

Required Experienced Day shift/ Night Shift data entry Operators with 35+ words per Minute. ✆ 7013191371, 8639451007.

24 Hrs ఇంట్లోనే ఉండి వంట చేయుటకు ఇల్లు చూసుకోవడానికి బాదర బంది లేని ఆడమనిషి కావలెను. Ph:9490300460.

MARKETING / SALES

సేల్స్ ఏజెంట్స్ కావలెను. ఆధునికంగా మన సంస్కృతిని కాపాడుకుందాం అన్ని శుభకార్యాలకు వేద ఆశీర్వచనాన్ని మీ సందేశంతో పాటు వీడియోద్వారా పంపించండి. FB/ వాట్సాప్‌లో షేర్‌చేసుకోండి. Ph: 9701763388

FACULTY / TEACHERS

All Faculties Urgently required for Coaching Centre, Tuitions, Computers & Driver. Today Immediately. Contact: 9866072260.

Wantsd Teachers to Teach VVS & Maths for 1st & 2nd Classes. Cont: KIWI Public School, Kareemabad, WGL. 9849795066.

High School, Physical Science, Pre-Primary, Lady Teacher & warden (Un-married) New Vision Techno School, Near Girnibavi, Vi: Laknepalli, Ma: Narsampet. Cont: 9849464761, 9550633624.

Wanted Teachers to Teach Nur-6th Class for All Subjects with E/M Background, Aravinda Public School, Wgl. ✆ 8374793968.

అనూస్ IIT/ MEDICINE అకాడమీ హైస్కూల్, జూనియర్ కళాశాలలో పనిచేయుటకు అనుభవం కలిగిన Foundation Teachers, Lecturers (MPC-BiPC) కావలెను. Sal: 25K-1 Lakh. 30 ఎకరాల హాస్టల్ క్యాంపస్‌లో భోజన వసతి. Resume: careersatannus@gmail.com Ph: 8985555585.

ప్రముఖ కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ కొరకు PGDCA, DTP, C కోర్సులకు ఫ్యాకల్టీ, రిసెప్షనిస్ట్ (F) అర్జెంటుగా కావలెను. వరంగల్ 9515625251, 8897173117.

MEDICAL

Wanted M.S. Ortho Surgeon and B.Sc GNM or ANM Nurses for 50 Bed Multi Speciality Hospital Accommodation with Attractive Salary. Cont: 91820 95551.



18/1 & 13/2 కాశీ 1/2 గంగా సాగర్ & కామఖ్య 16/2 & 23/3 రామేశ్వరం 19/2 పంచ ద్వా॥ 20/2 & 6/3 దివ్య దే॥ 5/2 & 13/3 కేరళ + శబరి, 26/4 చార్‌దాం, సాయి చరణ్ ✆ 93983 36779.

గోవా, కర్ణాటక 20 క్షేత్రాల యాత్ర జనవరి 19న జనవరి 29న శిరిడీ+ 5 జ్యోతిర్లింగాలతో 21 క్షేత్రాలు, శివరాత్రికి రామేశ్వరం+ 30 క్షే॥ ఫిబ్రవరి 7న. ✆ 98662 46466.

హాలీడేస్ నేవిగేటర్: శ్రీలంకయాత్ర 14/2, 19/2, చెన్నై @ 29,999/-, హైదరాబాద్ @ 36,999, అన్ని వసతులతో ఉ & ద భారత, అంతర్జాతీయ యాత్రలకు. ✆ 9533444455/ 9533223366

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.



పట్టణ సుందరీకరణ.. జిల్లా కేంద్రంలో రూ.80 లక్షలతో రెండు పిల్లల పార్కులను ఏర్పాటు చేశారు. వ్యవసాయ మార్కెట్ సమీపంలోని కూడలి వద్ద, జ్యోతిబా పూలే విగ్రహం వద్ద రూ. 15 లక్షలతో కూడలి అభివృద్ధితో పాటు ఫౌంటేన్ ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వీధుల్లో 3700 ఎల్ఈడీ దీపాలను అమర్చారు. బతుకమ్మ ఘాట్‌ను రూ. 40 లక్షలతో సుందరీకరించారు. నర్సంపేట, కేసముద్రం వేళ్లే రహదారిలో, బస్టాండ్ నుంచి మదర్ థెరిసా విగ్రహం వరకు విభాగిని, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. మూడు కోట్ల నుంచి పూసపల్లి వరకు రూ.10 కోట్లతో రహదారి విస్తరణ పనులు చేపట్టారు.

మెరిసిన మానుకోట

తీపి జ్ఞాపకాలు మిగిల్చి వెళుతున్న 2017

ఈనాడు డిజిటల్, మహబూబాబాద్, న్యూస్‌టుడే, మహబూబాద్

ఈ ఏడాది మహబూబాబాద్ జిల్లా అభివృద్ధి వైపు అడుగులు వేసింది. ప్రధానంగా విద్య, వైద్యం, రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. క్రీడా, సాహిత్య లోకాలు మురిశాయి. జిల్లాలో 2017 మిగిల్చి వెళుతున్న తీపి జ్ఞాపకాలపై 'ఈనాడు' కథనం.

గురుకులాల ఏర్పాటు: జిల్లా కేంద్రంలో జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల, సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాల, గిరిజన బాలిక గురుకుల కళాశాల, మరిపెడలో గిరిజన సంక్షేమ గురుకుల బాలుర డిగ్రీ కళాశాల, కురవిలో మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల, తొర్రూరులో మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల, చిన్నగూడూరు, గంగారం, పెద్దవంగర మండలాల్లో కస్తూర్బాగాంధీ, తొర్రూరులో బీసీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారు. కలెక్టర్ తన ప్రత్యేక నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల్ని కల్పించారు.

ప్రారంభమైన ఈనామ్.. కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించేందుకు కోసం ఏర్పాటు చేసిన ఈనామ్ విధానాన్ని జిల్లాలోని కేసముద్రం మార్కెట్‌లో అమలు చేశారు. ఈ విధానం అన్నదాతలకు ప్రయోజనం చేకూర్చింది.

రహదారులు అభివృద్ధి.. రెండు జాతీయ రహదారులు మంజూరయ్యాయి. పాత నల్గొండ జిల్లాలోని వలిగొండ నుంచి మహబూబాబాద్ మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు వరకు 240 కిలోమీటర్ల వరకు జాతీయ రహదారిని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వరంగల్ అర్బన్ జిల్లా రంగశాయిపేట నుంచి కేసముద్రం మీదుగా మహబూబాబాద్ వరకు 71 కిలోమీటర్ల వరకు మరో జాతీయ రహదార్ని నిర్మించడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. కురవి మండల కేంద్రంలోని 365 జాతీయ రహదారి నుంచి ఖమ్మం వరకు 365/ఎ జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి నిధుల మంజూరు... మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు మీసాల మొక్కును తీర్చడానికి కురవి వీరభద్రస్వామిని దర్శించుకున్నారు. ఆలయాభివృద్ధికి రూ.5 కోట్లు ప్రకటించారు. డోర్నకల్, మరిపెడ అభివృద్ధికి కోటి రూపాయల చొప్పున ప్రకటించారు. ఇతర మండల కేంద్రాల, గ్రామాల అభివృద్ధికి కూడా నిధుల్ని మంజూరు చేశారు.



వికసించిన సాహిత్యం.. వాగ్గేయకారుడు, ప్రజాకవి జయరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం సాహితి విశిష్ఠ పురస్కారంతో సత్కరించింది. ఇటీవల జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ ఆయన ప్రముఖులనుంచి ప్రశంసలను పొందారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకుడు డాక్టర్ ఆర్. సీతారామారావు ప్రభుత్వం నుంచి ఈ ఏడాది కాళోజీ నారాయణారావు సాహిత్య అవార్డు అందుకున్నారు.





ఆదర్శ అంగన్‌వాడీల ఏర్పాటు...

జిల్లాలో 1437 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 16 మండలాల్లోని 20 అంగన్ వాడీ కేంద్రాలను ఆదర్శ అంగన్‌వాడీలు తీర్చిదిద్దారు. పిల్లల్ని ఆకర్షించే బొమ్మలు, ఇష్టమైన ఆటపరికరాలు ఏర్పాటు చేశారు.

మెరుగైన వైద్యం..

జిల్లా ఆస్పత్రిలో ఐసీయూ విభాగాన్ని ఏర్పాటు చేశారు. కేసీఆర్ కిట్టు ఆమలుతో ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగింది. కేసీఆర్ కిట్టు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 2035 కిట్లను పంపిణీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మెరుగు పర్చారు. వైద్యులు, సిబ్బంది సంఖ్య పెరిగింది.



క్రీడా మాణిక్యాలు.. జిల్లాలో క్రీడాకారులకు కొదవ లేదు. జిల్లాకు చెందిన ఎర్ర దీక్షిత వెయిట్ లిఫ్టింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించి దేశకీర్తిని ప్రపంచస్థాయిలో చాటిచెప్పింది. కురవి మండలానికి చెందిన జెరిపోతుల రాకేశ్ క్రికెట్‌లో అంతర్జాతీయ స్థాయిలో క్రీడా పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచాడు.



కలం 2017 కదిలింది... సాయం అందింది!




ఈనాడు, వరంగల్, న్యూస్‌టుడే యంత్రాంగం

ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లను కదిలిస్తుందని ప్రజాకవి కాళోజీ ఎప్పుడో చెప్పారు. కలం బలం అలాంటిది. 2017లో ప్రజా సమస్యలపై 'ఈనాడు'లో వచ్చిన ఎన్నో కథనాలకు మంచి స్పందన వచ్చింది. అది వ్యక్తిగతంగానైనా, వ్యవస్థాగతంగానైనా... ఎలాగైతేనేం లక్ష్యం నెరవేరింది. అరుదైన వ్యాధితో బాధ పడే పాప దీనస్థితిపై రాస్తే మనసున్న వారు ముందుకొచ్చి మేం వైద్యం చేయిస్తామంటూ వచ్చి ఆదుకున్నారు. ఆసుపత్రిలో కాబోయే అమ్మల అవస్థలను కళ్లకు కడితే వరుసలో నిల్చొనే కష్టం తప్పింది. మన చారిత్రక సంపద రామప్ప ఆలయంపై ప్రశ్నిస్తే ఏకంగా హైకోర్టు స్పందించి కోవెల పరిరక్షణకు కేంద్ర సర్కారుకు దిశానిర్దేశం చేసింది. ఇలా ఒకటా రెండా ఎన్నెన్నో .వాటిలో కొన్నింటిని ఓసారి మననం చేసుకుందామా!

2017లో 'ఈనాడు'తో పరిష్కారమైన సమస్యలెన్నో!

హైకోర్టు ఆదేశించింది

కాకతీయులు కట్టిన అద్భుత ఆలయం రామప్ప. జయశంకర్ జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలో ఉన్న ఆ చారిత్రక గుడి ప్రహరీ వర్షాకాలంలో కూలిపోయింది. పురావస్తు శాఖ అధికారులు పట్టించుకోలేదు. కుడ్యం కూలి నెల రోజులు గడచినా అధికారులు పునర్నిర్మాణంపై అలసత్వం వహించడంతో 'రామప్ప ఆలయంపై నిర్లక్ష్యమేల' శీర్షికతో సెప్టెంబరు 29న ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది. దీని ఆధారంగా హైకోర్టు సుమోటోగా తీసుకొని వెంటనే ప్రహరీని పునర్నిర్మించి పరిరక్షించాలని పురావస్తు శాఖను ఆదేశించింది. స్పందించిన అధికార యంత్రాంగం రూ. 1.26 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించింది.



రామప్ప ఆలయంలో కూలిన ప్రహరీ



పునర్నిర్మాణం కోసం రాళ్లకు మార్కింగ్ చేస్తున్న పురావస్తు శాఖ సిబ్బంది

కుర్చీలు వచ్చాయి

వరంగల్ సీకేఎం ఆసుపత్రికి నిత్యం వందల సంఖ్యలో గర్భిణులు వస్తుంటారు. వైద్యులను సంప్రదించడానికి ఆయాసపడుతూ వరుసలో నిల్చునేవారు. కాబోయే అమ్మల అవస్థలపై మేలో 'గర్భిణులకు నరకం' శీర్షికతో ఏప్రిల్‌లో జిల్లా సంచికలో కథనం వచ్చింది. స్పందించిన ఆసుపత్రి అధికారులు 1035 కుర్చీలను జూన్‌లో ఏర్పాటుచేశారు. దీంతో హాయిగా కూర్చునే అవకాశం దక్కింది.



వైద్య పరీక్షల కోసం వరుసలో నిల్చున్న గర్భిణులు



సీకేఎం ఆసుపత్రిలో కుర్చీల్లో కూర్చున్న గర్భిణులు

చికిత్స ప్రారంభం

భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి గనుల్లో ప్రథమ చికిత్స కేంద్రాలు ఉన్నా మూతపడ్డాయి. దీనిపై ఆగస్టులో 'అధమంలో ప్రథమం' శీర్షికతో కథనం ప్రచురితమైంది. వెంటనే సింగరేణి అధికారులు స్పందించారు. మూతపడ్డ ప్రథమ చికిత్స కేంద్రాలను తెరిచారు. అందులో వసతులు కల్పించారు.



సింగరేణి ఐదోగనిపై వినియోగంలోకి తెచ్చిన ప్రథమ చికిత్స కేంద్రం

పాపకు వైద్యం అందింది

వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డి పల్లికి చెందిన యామిని ఆరేళ్ల వయసులోనే 63 కిలోలు బరువుపెరిగి ఊబకాయంతో సతమతమవుతూ కదలలేని స్థితికి చేరింది. ఈ పాప స్థితిపై ఆగస్టు 4న ప్రధాన సంచికలో 'ఆరేళ్లకే అరవై కిలోలు' శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై విజయవాడకు చెందిన వైద్యులు రవికాంత్ స్పందించి తమ ఆసుపత్రిలో రూ. 3 లక్షల విలువైన శస్త్రచికిత్సను ఉచితంగా చేశారు. పాప పరిస్థితి కుదుటపడింది.

● మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడుకు చెందిన దేవరబోయిన నిత్య ఊబకాయంతో బాధపడేది. రెండేళ్ల వయసులోనే 20 కిలోల బరువు పెరగడంతో వైద్యం చేయించలేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. ఈ పాపపై ఆగస్టు 28న 'వయసు రెండేళ్లు... బరువు 20 కిలోలు' శీర్షికతో ప్రధాన సంచికలో కథనం వచ్చింది. నల్లబెల్లికి చెందిన యామినికి చికిత్స చేసిన విజయవాడకు చెందిన ఎండోకేర్ ఆసుపత్రి వాళ్లు శ్రద్ధ తీసుకొని చికిత్స చేశారు. నాలుగు నెలల్లోనే పాప 10 కిలోల బరువు తగ్గి, సహజ స్థితికి చేరింది.



యామిని



గుంజేడుకు చెందిన నిత్య

బస్సొచ్చింది!

హన్మకొండ నగరంలోని న్యూశాయంపేటకు బస్సు సౌకర్యం లేదు. ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారు. 'ఎర్రబస్సు ఎరగరి న్యూశాయంపేట' శీర్షికతో నవంబరులో జిల్లా సంచికలో కథనం ప్రచురితమైంది. వెంటనే ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సు సౌకర్యం కల్పించారు. ప్రయాణికుల వెతలు తీరాయి.



వంతెన కల సాకారం..

జనగామ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురం పరిధిలోని లోతువర్రె తండాకు వెళ్లాలంటే ఒకప్పుడు స్థానికులు ఇబ్బంది పడేవారు. తండా మధ్యలో వాగు ఉండడంతో రాకపోకలకు ఇబ్బంది అయ్యేది. దీనిపై పలుమార్లు కథనాలు వచ్చాయి. స్పందించిన ప్రభుత్వం పంచాయతీరాజ్ నిధులతో వంతెనను నిర్మించింది. 2017 ఫిబ్రవరిలో వంతెన తండా వాసులకు అందుబాటులోకి వచ్చింది.



రైలులో మరుగుదొడ్లు

పుష్‌పుల్ రైలులో మరుగుదొడ్లు లేక ప్రయాణికులు ఎంతో ఇబ్బందులు పడేవారు. ముఖ్యంగా డోర్నకల్ నుంచి సికింద్రాబాద్ వరకు ప్రయాణించడానికి కనీసం మూడున్నర నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. దీంట్లో మరుగుదొడ్లు లేక మహిళలు, పిల్లలు నరకయాతన అనుభవించేవారు. ఈ పరిస్థితిపై జనవరిలో జిల్లా సంచికలో 'క్షణమొక నరకం' శీర్షికతో కథనం ఇస్తే రైల్వే శాఖ స్పందించి, పుష్‌పుల్‌లో మరుగుదొడ్లు ఏర్పాటయ్యేలా చొరవచూపింది. సెప్టెంబరు 4 నుంచి మరుగుదొడ్లను ఏర్పాటు చేసింది. వేలాది మంది ప్రయాణికులకు ఇబ్బందులు తప్పాయి.




రాచబాటలు

హన్మకొండలోని కాళోజీ చౌరస్తా నుంచి బస్టాండు వరకు రహదారిపై ఏడాది క్రితం అడుగడుగునా గుంతలు ఉండేవి. వాహనదారులు దీనిపై ప్రయాణం చేయడం అంటే నరకయాతనగా ఉండేది. ఈ సమస్యను అధిగమించడానికి జిల్లా సంచికలో జనవరిలో వరుస కథనాలు వచ్చాయి. దీనిపై స్పందించిన బల్దియా యంత్రాంగం రహదారుల నిర్మాణ పనులను చేపట్టింది. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద నిధులు వెచ్చించి రోడ్డును బాగు చేసింది.



నాడు



నేడు

హాయిగా వెళ్తున్నారు..

వరంగల్ కాశీబుగ్గ సొసైటీ కాలనీకి వెళ్లే నల్లా గోతి ప్రమాదకరంగా ఉండేది. ఇందులో పడి అనేక మంది గాయాలపాలయ్యారు. ఒక స్కూలు బస్సూ ఇరుక్కుపోయింది. ఎన్నోసార్లు పాఠశాల విద్యార్థులు పడి గాయాలపాలయ్యారు. దీనిపై అక్టోబరులో 'ప్రమాదకరంగా నల్లావాల్వ్ గొయ్యి' శీర్షికతో కథనం ప్రచురితమైంది. వెంటనే కార్పొరేషన్ అధికారులు స్పందించి బాగు చేయించారు.



నాడు



నేడు

సమస్య తీరనుంది

జనగామ జిల్లా చిల్పూరు మండలం రాజవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడేవారు. కేవలం ఒకటే అందుబాటులో ఉండడంతో బాలికలు తీవ్ర అవస్థలు పడేవారు. ఈ సమస్యపై 'ఒకటికి వరస రెండుకు కలత' శీర్షికతో డిసెంబరు 19న ప్రచురితమైంది. వెంటనే స్పందించిన స్థానిక చిల్పూరు ఎస్‌ఐ కరుణాకర్ స్వచ్ఛందంగా బాలికల కోసం ప్రత్యేకంగా మూత్రశాలను నిర్మిస్తున్నారు.



మూత్రశాలలు సరిపడా లేకపోవడంతో వరుసలో నిల్చున్న బాలికలు



నిర్మాణంలో ఉన్న మూత్ర శాలలు

పొలం గట్టు.. ఆదాయానికి మెట్టు!

ఆర్థిక వనరుగా మొక్కల పెంపకం

'ఉపాధి' పథకం ద్వారా ప్రోత్సాహం

అన్నదాతకు ఆర్థిక వనరులను సమకూర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఉచితంగా మొక్కలను పంపిణీ చేస్తుంది. పంటల సాగుతోపాటు పొలం గట్లపై మొక్కల పెంపకం ద్వారా ఐదారేళ్లలో ఆదాయం వచ్చేవిధంగా రైతాంగాన్ని పోత్సహిస్తోంది. నిర్వహణకు ఉపాధిహామీ పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది. ముఖ్యంగా టేకు, యూకలిప్టస్(జామాయిల్) మొక్కల పెంపకాన్ని విరివిగా ప్రోత్సహిస్తూ ప్రత్యామ్నాయ ఆర్థిక వనరుగా అన్నదాతకు తోడ్పాటునిస్తోంది.



కొత్తగూడ మండలం బత్తులపల్లిలో పొలం గట్టుపై రైతు పెంచుతున్న టేకు చెట్లు

న్యూస్‌టుడే, కొత్తగూడ

ప్రస్తుతం టేకు దొరకడం కష్టంగా మారింది.. ఆ జాతి చెట్లు అడవుల్లో కనుమరుగయ్యాయి. ఈ కలపకు మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. సిరులు కురిపించే పంటగా తయారైంది. రెండుమూడేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో రైతులు సాగుచేసిన పంట దిగుబడి తగ్గి గిట్టుబాటు ధర లభించక అన్నదాతలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘటనలు చాలా ఉన్నాయి. కేవలం వ్యవసాయ పంటలపైనే గాకుండా ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్ ఉన్న టేకు, జామాయిల్ మొక్కల పెంపకంపై ఆసక్తిచూపితే మంచి ఆదాయం పొందే అవకాశాలున్నాయి. పొలం గట్లపైన, ఖాళీస్థలాల్లో ఈ మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే పర్యావరణ పరిరక్షణతోపాటు ఆర్థిక భరోసా లభిస్తోంది.

హరితహారంలో ఉచితంగా మొక్కల పంపిణీ

జిల్లాలో పలువురు రైతులు ఇప్పటికే టేకు మొక్కలపై దృష్టిసారించారు. ఇలాంటివారిని ఆదర్శంగా తీసుకుని మరికొందరు రెండేళ్లుగా టేకు వనాలు పెంచేందుకు శ్రీకారం చుట్టారు. హరితహారం పథకంలో ప్రభుత్వం ఈ మొక్కలను చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా అందజేస్తోంది. ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఒక్కోమొక్కకు నెలకు రూ.5 చొప్పున అందజేస్తోంది. ఇలా రెండేళ్లపాటు ఖర్చులు చెల్లిస్తారు. ఒక రైతు 500 మొక్కలు పెంచితే నెలకు రూ.2500 ఖర్చుల కింద అందజేస్తారు. రైతు నాటిన మొక్కల్లో 50కంటే ఎక్కువ మొక్కలు బతికి ఉంటేనే ఈ మొత్తం అందజేస్తారు. జామాయిల్ మొక్కలు నాటే రైతులకు ఉచితంగా మొక్కలు అందజేస్తారు. మొక్కలు నాటేందుకు తీసిన గుంతకు మొక్క నాటినందుకు రూ.4 చొప్పున చెల్లిస్తారు. నిర్వహణ ఖర్చులు చెల్లించరు.

అందుబాటులో టేకు మొక్కలు

జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో 36, డ్వామా ఆధ్వర్యంలో 31 నర్సరీల్లో మొక్కలు పెంచారు. జిల్లాలో మొత్తం 1.15 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంగా ప్రణాళికను అధికారులు రూపొందించారు. 55 లక్షలు టేకు, 10 లక్షలు ఈత, ఖర్జూర, 41 లక్షలు కలపనిచ్చు మొక్కలు, పండ్ల మొక్కల లక్ష్యంగా మొక్కలను పెంచారు. జిల్లాలోని నర్సరీల్లో టేకు మొక్కలు అందుబాటులో ఉన్నాయి.

అమ్మకం సులువే..

టేకు మొక్కల ఎదుగుదల తర్వాత అమ్మడానికి ఇబ్బందులుండవు. చేతికొచ్చిన మొక్కలు నరికే ముందు స్థానిక అటవీ శాఖ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకొని అనుమతి కోరాలి. ఆ తర్వాత రేంజీ పరిధిలోని అటవీశాఖ క్షేత్ర అధికారి సంబంధిత వనాన్ని సందర్శించి రైతు సాగుచేసుకున్నదిగా గుర్తించి నరికేందుకు అనుమతిస్తారు. చెట్లను కొనుగోలు చేసేందుకు అనేక మంది వ్యాపారులు అందుబాటులో ఉంటారు. కొనుగోలు చేసిన ఈచెట్లను అనుమతి పత్రాలతో ఎక్కడికైనా తరలించవచ్చు. జామాయిల్ చెట్లను పేపరుతయారీ కంపెనీలే గ్రామాలకు వచ్చి కొనుగోలు చేస్తున్నాయి.

రైతులకు ఆదాయం: కిష్టగౌడ్, అటవీశాఖ అధికారి



టేకు మొక్కల పెంపకంతో మంచి లాభాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో పొలంగట్లపై ఎక్కువగా టేకుమొక్కలు పెంచుతారు. సుమారు ఇరవై ఏళ్లు గడిస్తే రూ. లక్షల్లో ఆదాయం వస్తుంది. పొలంగట్లలో ఇరువురి రైతుల భూమి మధ్య పెంచితే ఈ మొక్కలు గెట్టుగా కూడా ఉపయోగపడతాయి. భూమి విలువ పెరిగినట్టు టేకు మొక్క విలువ రోజులు గడుస్తుంటే ఆదాయం ఎక్కువగా వస్తుంది.

ఆదాయం వచ్చేదిలా..

● ఒక ఎకరం భూమిలో 600 మొక్కల నుంచి 800 టేకు మొక్కల వరకు నాటుకోవచ్చు.

● నాటిన మొక్క 12 ఏళ్ల తర్వాత 20 అడుగులు ఎదుగుతుంది. అప్పుడు చెట్టులోని మధ్యలో శాగ ప్రారంభమవుతోంది.

● 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు పెంచాక ఫలితాన్ని పొందవచ్చు.

● ఒక్కో ఎకరంలో పెరిగిన 600 టేకు చెట్లకు పెట్టుబడి, ఇతర ఖర్చులు పోను రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ధర పలికే అవకాశం ఉంటుంది.

● జామాయిల్ మొక్కలు ఎకరంలో 800 నుంచి 1000 వరకు నాటవచ్చు. ఫలితాన్ని నాలుగు నుంచి ఐదేళ్లలోపు పొందవచ్చు. కాగితపు తయారీ మిల్లులు యజమానులు కొనుగోలు చేస్తారు. ఒక్కో ఎకరంలో ప్రస్తుతం రూ.1.50 లక్షల నుంచి రూ.2లక్షల వరకు ఆదాయం వస్తుంది. భవిష్యత్తులో ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.

పారిశ్రామికం వైపు అడుగులు

టీఎస్ఐపాస్ ద్వారా మహిళల దరఖాస్తులు

న్యూస్‌టుడే, డోర్నకల్


హైదరాబాద్ వేదికగా గత నవంబర్ నెలలో రెండు రోజుల పాటు జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు మహిళా సాధికారత గూర్చి విస్తృత చర్చకు తెర లేపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె, శ్వేత సౌధం సలహాదార ఇవాంకాతోపాటు సదస్సుకు హాజరైన వారిలో సగానికి పైగా మహిళా పారిశ్రామిక వేత్తలే ఉండటం ఇందుకు కారణం. తండ్రికే సలహాలిస్తూ నాయకురాలిగా ఎదిగిన ఇవాంకా నేటి యువ మహిళా లోకానికి ఓ స్ఫూర్తిప్రదాతగా నిలిచారనడం అతిశయోక్తి కాదు. ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకునే ప్రతిభ మన నారీలోకంలోనూ ఉంది. దానికి పదును పెట్టే ఉత్సాహం, పట్టుదల, కార్యదక్షతను సొంతం చేసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా కీర్తి రెప రెప లాడనుంది. మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో టీ-ఐపాస్ పథకం ద్వారా 53 మంది మహిళలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా అడుగులు వేశారు. రానున్న కాలంలో మరింత మంది ఈ దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షిస్తూ, వారికి ఉన్న అవకాశాలపై 'న్యూస్‌టుడే' ప్రత్యేక కథనం

టీ-ఐపాసు ద్వారా అందిన దరఖాస్తులు ఇలా

జిల్లా	పరిశ్రమలు	ఉద్యోగులు	పెట్టుబడి (రూ.కోట్లలో)
జనగామ	30	1785	3209
వరంగల్ అర్బన్	114	1685	159
వరంగల్ రూరల్	59	923	94
జయశంకర్	24	351	25
మహబూబాబాద్	47	690	150

గ్రామీణ మహిళలకు అంకురం

ఒకప్పుడు గ్రామీణ మహిళలకు అవకాశాలు అందనంత ఎత్తులో ఉండి వారి ప్రతిభ మరుగున పడేది. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి అనేక అవకాశాలు కలిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో నడుస్తున్న అంకుర సంస్థ గ్రామీణ మహిళలకు ఒక వరం వంటిది. విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తలు దీన్నే అందిపుచ్చుకున్నారు. వీరిలో నుంచే కొందరి విజయగాథలను ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు ఎంపిక చేశారు. అబలలు కాదు సబలలమని నిరూపిస్తుండటమే ఇందుకు కారణం. మహిళా పారిశ్రామిక వేత్తలుగా కొత్త జీవితాలకు అంకురార్పణ చేసుకుంటున్నారు.



టీఎస్ ఐపాస్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పారిశ్రామిక విధానం అమలులోకి తెచ్చింది. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తోంది. ముఖ్యంగా మహిళా పారిశ్రామిక వేత్తలకు అనేక రాయితీలు కూడా అందిస్తోంది. స్థానికంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవటానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుంది.

అవకాశాలు పుష్కలం: డాక్టర్ ప్రీతిమీన, కలెక్టర్, మహబూబాబాద్

చదువుకున్న యువతులు మహిళా పారిశ్రామిక వేత్తలుగా రాణించడానికి అవకాశాలు పుష్కలం మానుకోట జిల్లా నుంచి టీఎస్ ఐపాస్‌ని వేదికగా చేసుకుని ఎందరో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకుంటున్నారు. విద్యార్హతలను బట్టి మహిళలు అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు పారిశ్రామిక వేత్తలుగా రాణించే మహిళలకు ప్రభుత్వపరంగా వాణిజ్య వాహనాల కొనుగోలుకు రాయితీలిస్తున్నాం. జిల్లా ఏర్పడ్డాక వివిధ రకాల పరిశ్రమల స్థాపనకు 42 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 24 మంది మహిళలు కావడం విశేషం.

మహిళలు స్థాపించే పరిశ్రమల్లో ముఖ్యమైనవి కొన్ని

● రాంపూర్‌లో రూ.25 లక్షలతో లూబ్రికంట్ ఆయిల్స్ పరిశ్రమ ● మడికొండలో రూ.1.25 కోట్లతో నాన్-ఉమెన్ బ్యాగ్ ఆప్‌సెట్ ప్రింటింగ్. ● మడికొండలో రూ.1.17 కోట్లతో క్యారీ బ్యాగు ప్రింటింగ్. ● ఎనుమాములలో రూ.1.55 కోట్లతో గోదాం. ● ఎనుమాములలో రూ.77 లక్షలతో కాటన్ పరిశ్రమ ● ఉప్పల్‌లో రూ.27 లక్షలతో పాల శీతలీకరణ కేంద్రం ● పగడపల్లెలో రూ.9 లక్షలతో ఫ్లై యాష్ బిక్స్ బ్లాక్ తయారి ● ముచ్చర్లలో రూ.17 లక్షలతో పార్కింగ్ టైల్స్ తయారీ. ● కోమటిపల్లిలో రూ.52 లక్షలతో ఫ్లై యాష్ బ్రిక్స్ ● ధర్మసాగర్‌లో రూ.10 లక్షలతో సిమెంటు బ్రిక్స్, ఫ్లై యాష్ బ్రిక్స్. ● ఎనుమాములలో రూ.75 లక్షలతో పేపర్ ప్లేట్స్, పేపర్ కప్స్ తయారీ ● రాంపూర్‌లో రూ.62 లక్షలతో ప్లాస్టిక్స్ గ్రాన్యూల్స్ ● న్యూశాయంపేటలో రూ.15 లక్షలతో పాపడ్ల తయారీ. ● వరంగల్ హంటర్ రోడ్డులో రూ.65 లక్షలతో గార్మెంట్స్ తయారీ. ● రాంపూర్‌లో రూ.1.65 కోట్లతో గ్రానేట్ కట్టింగ్, పాలిషింగ్ ● రాంపూర్‌లో రూ.50 లక్షలతో వ్యవసాయ పరికరాల తయారీ ● హన్మకొండలో రూ.30 లక్షలతో ఐస్ బ్లాక్స్ తయారీ. ● హన్మకొండ టీఎన్‌జీవోస్ కాలనీలో రూ.8 లక్షలతో వాటర్ ప్లాంటు. ● స్తంభంపల్లిలో రూ.1.50 కోట్లతో మేజ్ గ్రైట్స్ పరిశ్రమ ● గోపాల్‌పూర్‌లో రూ.85 లక్షలతో ప్యాక్డ్ డ్రింకింగ్ ● స్తంభంపల్లిలో రూ.61 లక్షలతో ఆయిల్ మిల్లు. ● వడ్డేపల్లిలో రూ.10 లక్షలతో కాటన్ వీవింగ్ అండ్ స్పిన్నింగ్. ● వడ్డేపల్లిలో రూ.1.71 కోట్లతో ఆర్ఎం గార్మెంట్స్ పరిశ్రమ.



అవివాహితులకు సువర్ణావకాశం

నేడు అన్ని కులాల వధూవరుల ఉచిత రిజిస్ట్రేషన్ కార్యక్రమం

ఈనాడు పెళ్లిపందిరి.నెట్ ఆధ్వర్యంలో అన్ని కులాల అవివాహిత యువతీ యువకుల వివాహసంబంధాల కోసం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది. దీని ద్వారా వివాహ సంబంధాలను చూసుకోవడం మరింత సులభ తరం అవుతుంది. ఆసక్తిగల యువతీ యువకులు తల్లిదండ్రులు వధూవరుల వివరాలను ఇక్కడ రిజిష్టర్ చేసుకోవడంతో పాటు

సందేహాలను నివృత్తి చేసుకోవడం కోసం 31వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ క్రింది చిరునామాలో సంప్రదించగలరు.

వేదిక: ఈనాడు కార్యాలయం, బాలసముద్రం స్విమ్మింగ్ పూల్ దగ్గర, హన్మకొండ, వరంగల్ మరిన్ని మిగతా వివరాలకు 80085 50132 నెంబర్‌లో సంప్రదించగలరు.

రిజిస్ట్రేషన్ కొరకు వచ్చునప్పుడు వధువు /వరుడులకు సంబంధించిన Biodata, ID ProofsAadhar Card/- Voter Card/- Driving Licence/Passport) & Photo తప్పక వెంట తీసుకురాగలరు లేదా మా Whatsapp Number : 8008550132 కు పంపగలరు.

నిరంతర ప్రత్యక్ష సేవలు మరియు సమాచారం కోరు వారికి నిర్ణీత రుసుముతో ప్యాకేజీలు కూడా లభ్యమవుతాయి.

రిజిస్ట్రేషన్స్ ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు. www.eenadupelli-pandiri.net

హత్యకేసులో నిందితుల అరెస్టు



నిందితులను చూపుతున్న పోలీసులు

ఎల్కతుర్తి, న్యూస్‌టుడే : హత్య కేసుకు సంబంధించిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎల్కతుర్తి సీఐ కల్వకుంట్ల సతీష్‌చందర్ రావు తెలిపారు. శనివారం నిందితుల గురించిన వివరాలను తెలియజేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం....గ్రామానికి చెందిన బోజి రెడ్డి సుజాత భార్యాభర్తలు. భార్యపై అనుమానంతో బోజిరెడ్డి తరచూ ఆమెను వేధించేవాడు. విసుగు చెందిన సుజాత భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకు ఆమె తండ్రి సుధాకర్‌రెడ్డితోపాటు ఆమెకు పరిచయమున్న మరో ముగ్గురికి భర్తను హత్య చేసేందుకు రూ.1.3 లక్షలకు ఒప్పందం కుదుర్చింది. పథకం ప్రకారం.. సెప్టెంబరు 17న బోజిరెడ్డిని మేడారం వద్దకు తీసుకెళ్లి మద్యం తాగించి, ఇనుప రాడ్డుతో కొట్టడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతనిని వ్యాన్‌లో పరకాల మీదుగా కమలాపూర్ మండలం వంగపల్లి వంతెన వద్దకు తీసుకొచ్చి తీవ్రంగా ఇనుప రాడ్డుతో కొట్టి చంపారు. కాగా 18న తన భర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎల్కతుర్తి సీఐ సతీష్‌చందర్‌రావు విచారణ చేపట్టారు. బోజిరెడ్డిది హత్య అని తేలడంతో సుజాత, ఆమె తండ్రి సుధాకర్‌రెడ్డిని అరెస్టు చేశారు. విచారణలో నిందితులు తెలిపిన వివరాలతో హత్యకు సహకరించిన మరో ముగ్గురు నిందితులు శనివారం ఎల్కతుర్తి శివారులో వ్యాన్‌లో వెళ్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వీరిని భూపాలపల్లికి చెందిన దిడ్డి కొండయ్య, పరకాలకు చెందిన ప్రవీణ్, చిట్యాల మండలం గోపాలపూర్‌కు చెందిన కంకణాల రాజ్‌కుమార్‌లుగా గుర్తించామని తెలిపారు. వారి వద్ద నుంచి రూ.32 వేలు, మూడు చరవాణులను స్వాధీనం చేసుకొని, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కోర్టుకు రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఎల్కతుర్తి, కమలాపూర్ ఎస్సైలు వీఆర్ సూరి, నాగబాబు, కానిస్టేబుల్ నవీన్, మహేష్‌లను అభినందించారు.

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ విజేత ఉమ్మడి వరంగల్ జిల్లా



విజేతగా నిలిచిన ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు

డోర్నకల్, న్యూస్‌టుడే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వాసు స్మారక ఆహ్వానిత ఫుట్‌బాల్ పోటీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా విజేతగా నిలిచింది. డోర్నకల్‌లో శనివారం ఫుట్‌బాల్ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సురేశ్‌పాట్నీ సమావేశంలో వివరాలు వెల్లడించారు. పోటీల్లో 12 జట్లు పాల్గొనగా ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు ఛాంపియన్ ట్రోఫీ కైవసం చేసుకుందన్నారు. ఉత్తమ క్రీడాకారుడిగా చింటుకు ప్రత్యేక బహుమతి అందజేశారని చెప్పారు. జట్టుకు కెప్టెన్‌గా అర్జున్‌సింగ్, కోచ్‌గా సురేశ్‌పాట్నీ వ్యవహరించారు. విజేతగా నిలిచిన జట్టుకు సింగేణి అధికారులు బహుమతులు ప్రదానం చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని పతకాలు గెలుపొందుతామనే ధీమాను జిల్లా జట్టులోని క్రీడాకారులు వ్యక్తం చేశారు.

ఈటీవీలో ఈనాడు

ఉదయం

05-45 ఆరాధన, 06-30: అన్నదాత, 07-00: ఈటీవీ న్యూస్, 07-30: శుభమస్తు: 2018 సంవత్సరం జయప్రదం కావాలంటే..., లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సంప్రదాయరీత్యా 2018ని ఎలా స్వాగతించాలి?, 08-30: టాలీవుడ్ టైమ్, 09-00: పాడుతా తీయగా (రిపీట్), 10-00: శ్రీ భాగవతం (భక్తి రసాత్మక దృశ్యకావ్యం) 11-00: జబర్దస్త్ (కామెడీ షో రిపీట్).

మధ్యాహ్నం

12-00: జబర్దస్త్ జల్సా టైం (రిపీట్) 12-30: ఢీ-10 (సుప్రీం డాన్స్ షో) (రిపీట్), 2-00: సండే సూపర్‌హిట్ సినిమా: సామాన్యుడు (జగపతిబాబు).

సాయంత్రం

04-30: పుష్పకవిమానం (ప్రఖ్యాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సినీ ప్రయాణం...) కమల్‌హసన్, రేవతి, ఊర్వశి నటించిన 'ఆడవాళ్ళకు మాత్రమే' - చిత్ర విశేషాలు, 05-30: ఎక్స్‌ట్రా జబర్దస్త్ (రిపీట్), 6-30: ఎక్స్‌ట్రా జబర్దస్త్ జల్సా టైం (రిపీట్), 07-00: స్వరాభిషేకం: సుమధుర స్వరకర్తలు అందించిన అపురూప గీతాలతో...

రాత్రి

09-00: ఈటీవీ న్యూస్, 9-30: ఇట్స్ టైమ్ టు పార్టీ 2018 (గ్రాండ్ ఈవెంట్) న్యూఇయర్ స్పెషల్ నవ్వుల నజరానా...

ఈటీవీ ప్లస్

మధ్యాహ్నం

11:00 పోవే..పోరా రిపీట్

12:00 ఎక్స్‌ప్రెస్ రాజా బ్యాండ్ బాజా

01:00 ఎక్స్‌ట్రా జబర్దస్త్ రిమిక్స్ రిపీట్

02:00 పటాస్ పంచెస్ రిపీట్

03:00 క్రిరాక్ కిడ్స్ రిపీట్

సాయంత్రం

04:00 పటాస్ రిపీట్

05:00 సండే కామెడీ మూవీ.. 'శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ '

రాత్రి

07:30 పటాస్ పంచెస్ రిపీట్

08:30 ఎక్స్‌ట్రా జబర్దస్త్ రిమిక్స్

09:30 నా షో నా ఇష్టం రిపీట్

10:30 సినిమా చూపిస్త మావ రిపీట్

11:30 పటాస్ రిపీట్

ఈటీవీ లైఫ్

- ★ సద్గురు సన్నిధిలో (ఉ.6:00)
- ★ మానస (ఉ.6:30, 7:00, 10:00, 10:30, 11:00)
- ★ సైజ్ జీరో (ఉ.7:30)
- ★ అమృతం (ఉ.8:00, మ.12:00, 1:00, సా.6:00, రా.8:00)
- ★ హెల్దీ & టేస్టీ (ఉ.8:30, మ.12:30, 1:30, సా.6:30, రా.08:30)
- ★ ఆరోగ్యమస్తు (ఉ.9:00, మ.2:00, రా.7:00, 9:00, 10:00)
- ★ డా.ఈటీవీ (ఉ.9:30, మ.2:30, 3:30, రా.7:30, 9:30, 10:30)
- ★ అందరికి ఆరోగ్యం (మ.3:00)
- ★ అమృతం చిరుధాన్యాలు స్పెషల్ (రా.11:30)

ఈటీవీ సినిమా

ఉదయం: 6-00: మధురిమలు, 7-00: సన్‌రైజ్ సినిమా: మధురానగరిలో (శ్రీకాంత్, నిరోషా) 10-00: మార్నింగ్ షో: బ్రహ్మచారి (ఏఎన్నార్) మధ్యాహ్నం: 1-00: మాట్నీ: మగ మహారాజు (చిరంజీవి) సాయంత్రం: 4-00: ఈవినింగ్ షో: రాజ్‌కుమార్ (శోభన్‌బాబు) రాత్రి: 7-00: ఫస్ట్ షో: నర్తనశాల (ఎన్టీఆర్, సావిత్రి) 10-00: సూపర్‌మస్తీ: వండర్‌ఫుల్ ఈవెంట్.

ఈటీవీ అభిరుచి

ఉ.6.00: బ్రేక్ ఫాస్ట్ షో - ఆకుకూర చిరుధాన్యాల పూరీ & బుల్గుర గోధుమ బెర్రీ క్రేప్స్, ఉ.8:30 వావ్ ఏమి రుచి - బొహెమియన్ సాస్ & ఆనియన్ రింగ్స్, ఉ.9.30: గోరు ముద్దలు - సూజీ & బ్రెడ్ పిజ్జా, ఉ.9.45: మమ్మీస్ కిచెన్ - కోకోనట్ కాజు మైసూర్ పాక్, ఉ.11.00: బాబాయ్ హోటల్ - తెలగపిండి ఎండు రొయ్యలు కూర & రొయ్యల కారం, ఉ.11.30: షాహీ దక్కని - తుటక్ & తల్వా మూర్గ్, మ.12.00, రా.8.30: సూపర్ భీమ్ - గేమ్ షో, మ.1.00, సా.5.30: అతిథి - మీ ఇంటింటి నేస్తం (న్యూ ఇయర్ స్పెషల్స్), మ.1.30, రా.10.30: ఆహారవీధిలో - ప్రముఖ రెస్టారెంట్‌లో, మ.2.00: చోటా షెఫ్ - పొటాటో వీల్స్, మ.2.15: పిండివంటలు, ప్రసాదాలు - పుట్నాలపిండి పాపిడి & స్వీట్ ఊతప్పం, మ.2.45: పదండి విందుకు - ప్రముఖ రెస్టారెంట్‌లో, మ.3.15: టేస్ట్ ఆఫ్ ఇండియా (పంజాబీ క్యూసైన్) - మఖనీ ఔర్ పన్నీర్ మఖ్‌మలీ, సా.3.30: కారాలు, పొడులు - మెంతి గసాల కారం పొడి & మెంతి రోటి పొడి, సా.4.30: షాహీ దక్కని - తుటక్ & తల్వా మూర్గ్, రా.7.30: చట్‌పట్ (అత్తమ్మ రుచుల స్పెషల్) - ఖీమ సమోసా, రా.7.45: డైట్ మెనూ - మష్రూమ్ ఆమ్లెట్, రా.8.00: బ్రేక్ ఫాస్ట్ షో - కోడిగుడ్డు శెనగల ఛాట్ & గోధుమగడ్డి బాదం పాన్‌కేక్.

ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలు

ఉదయం: 05-30 తమసోమా జ్యోతిర్గమయ, 06-00 ఘంటారావం, 06-30 ప్రార్థనా సమయం, 07-00 అంతర్యామి, 07-30 ఈటీవీ 360 ౦, 08-30 యువ (రి), 09-00 ఘంటారావం, 09-30 కమర్షియల్ స్లాట్, 10-00 ఘంటారావం, 10-30 లక్ష్యం, 11-00 ఘంటారావం, 11-30 తెలుగు వెలుగు, **మధ్యాహ్నం:** 12-00 ఘంటారావం, 12-30: నారీ భేరి: కొత్త ఏడాది సరికొత్తగా..., 01-00 ఈటీవీ 360 ౦, 02-00 సఖి, 02-30 ఘంటారావం, 02-35 సఖి, 03-00 ఘంటారావం, 03-30 సుఖీభవ: వైద్యరంగం@2017, **సాయంత్రం:** 04-00 ఘంటారావం, 04-30: తీర్థయాత్ర: శ్రీ మహాగణపతి దేవస్థానం, కల్పతి అగ్రహారం, పాలక్కడ్, కేరళ, 05-00 ఘంటారావం, 05-30 ఔరా!, 06-00 ఘంటారావం, 06-30 శ్రీనిలయం, **రాత్రి:** 07-00 ఘంటారావం, 07-30 ఇదీ సంగతి!, 08-00 ఈటీవీ 360౦, 09-00: మార్గదర్శి: హేమమాలిని, 09-30 యువ, 10-00 ఘంటారావం, 10-30 ఈటీవీ టాకీస్, 11-00 ఘంటారావం,11-30 ఇదీ సంగతి!.

ఈటీవీ తెలంగాణ కార్యక్రమాలు

ఉదయం: 05-30 తమసోమా జ్యోతిర్గమయ, 06-00 ఘంటారావం, 06-30 యువ (రిపీట్), 07-00 అంతర్యామి, 07-30 ఈటీవీ 360౦, 08-30 యువ (రి), 09 -00 ఘంటారావం, 09-30 కమర్షియల్ స్లాట్, 10-00 ఘంటారావం, 10-30 లక్ష్యం, 11-00 ఘంటారావం, 11-30 తెలుగు వెలుగు, **మధ్యాహ్నం:** 12-00 ఘంటారావం, 12-30: నారీ భేరి: కొత్త ఏడాది సరికొత్తగా..., 01-00 ఈటీవీ 360౦, 02-00 సఖి, 02-30 ఘంటారావం, 02-35 సఖి, 03-00 ఘంటారావం, 03-30: తీర్థయాత్ర, శ్రీ నందీశ్వరస్వామి దేవస్థానం, రాయచూర్, కర్ణాటక, **సాయంత్రం:** 04-00 ఘంటారావం, 04-30 సుఖీభవ: వైద్యరంగం@2017, 05-00 ఘంటారావం, 05-30 ఔరా!, 06-00 ఘంటారావం, 06-30 శ్రీనిలయం, **రాత్రి:** 07-00 ఘంటారావం, 07-30 ఇదీ సంగతి!, 08-00 ఈటీవీ 360౦, 09-00: మార్గదర్శి: హేమమాలిని, 09-30 యువ, 10-00 ఘంటారావం, 10-30 ఈటీవీ టాకీస్, 11-00 ఘంటారావం, 11-30 ఇదీ సంగతి!.

అన్నదాతలో...

రేపు ఉదయం 6.30 గం.లకు

1. రబీ వేరుశనగలో తిక్కా ఆకుమచ్చ తెగులు నివారణ
2. నాణ్యమైన బెల్లం తయారీ-అధిక బెల్లందిగుబడికి సూచనలు
3. పాలీహౌస్‌లో చామంతి సాగుతో లాభాలు పొందుతున్న రైతు దంపతులు

ఉచిత హెల్ప్‌లైన్ నెం.1800-425-4085కు ఉ.10-11 గం.ల మధ్య ఫోన్ చేయవచ్చు.



టొమాటోలో నులిపురుగుల నివారణ: డైకోఫాల్ 2 మి.లీ. నీటికి కలిపి మొక్కలపై పిచికారి చేసుకోవాలి. నేల ద్వారా వ్యాపించే వ్యాధి కారకాలను నియంత్రించేందుకు.. నేలను ఒక నెల ముందు 37 శాతం ఫార్మాల్డిహైడ్‌తో సూక్ష్మజీవి రహితం (స్టెరిలైజేషన్) చేయాలి. మొజాయిక్ వైరస్ బారిన పడిన మొక్కలను వెంటనే పీకి కాల్చి వేయాలి.

జైకిసాన్ కార్యక్రమాన్ని www.youtube.com/etv2jaikisan ద్వారా కూడా వీక్షించవచ్చు.

వరినారు పెంపకంలో జాగ్రత్తలు



యాసంగి వరినారు పెంపకంలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను కంపసాగర్ కేవీకే శాస్త్రవేత్త శంకర్ సూచించారు. యాసంగిలో నారుమడికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. నారుమడిని 10-12 రోజుల వ్యవధిలో మూడు దఫాలుగా దమ్ముచేసి చదును చేసుకోవాలి. రెండు గుంటల నారుమడికి 2 క్వింటాళ్ల కోళ్ళ ఎరువు లేదా వర్మి కంపోస్ట్ వేసి కలియదున్నాలి. దీనివల్ల చలి వాతావరణంలో కూడా నారు ఎదుగుదల బాగా ఉంటుంది.

విత్తనశుద్ధి: కిలో విత్తనానికి 3 గ్రా. కార్బండాజిమ్ కలిపి విత్తనశుద్ధి చేయాలి. తడి విత్తనానికి దంప నారుమడి అయితే లీటర్ నీటికి 1 గ్రా. కార్బండజిమ్ కలిపిన ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి ఒక రోజు మండె కట్టుకోవాలి. ఖరీఫ్‌లో పండించిన విత్తనాలను వెంటనే యాసంగిలో సాగు చేసే పక్షంలో, నిద్రావస్థను గమనించి విత్తుకోవాలి. నిద్రావస్థను తొలగించేందుకు లీటర్ నీటికి 6.6 మి.లీ. గాఢ నత్రికామ్లం కలిపిన ద్రావణంలో విత్తనాలను నానబెట్టాలి.

ఎరువుల యాజమాన్యం: రెండు గుంటల నారుమడికి 2 కిలోల నత్రజని చొప్పున.. కిలో విత్తనం చల్లే ముందు, మరో కిలో విత్తిన 12-14 రోజులకు వేయాలి. 2 కిలోల భాస్వరం, కిలో పొటాష్‌నిచ్చే ఎరువులు దమ్ములోనే వేయాలి.

రాత్రి వేళ్లలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉన్నప్పుడు.. నార్లు ఎర్రబడుతుంటాయి. దీనిని అధిగమించేందుకు వరి నారు మళ్ల పక్కన కర్రలు పాతి, పాలిథీన్ షీట్ లేదా ప్లాస్టిక్ సంచులతో కుట్టిన పట్టాలను రాత్రి వేళ కప్పి, ఉదయాన్నే తీసేయాలి. చలి ఎక్కువగా ఉన్నప్పుడు నారుమడిలో రాత్రి వేళ నీరు నిండుగా ఉంచి, తెల్లవారుజామున తీసేసి కొత్త నీరు పెట్టాలి. యాసంగిలో కాండంతొలుచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నారుదశ నుండి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నారు తీయడానికి వారం రోజుల ముందు రెండు గుంటల నారుమడికి (200 చ.మీ.) కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలు 800 గ్రాములు వేయాలి. ఈ చర్యల ద్వారా నారు చలి వాతావరణాన్ని తట్టుకొని, ఆరోగ్యంగా పెరిగి 25-30 రోజులలో, 3 ఆకులతో నాటు వేసే దశకు వస్తుంది. రబీలో జింక్ లోప లక్షణాలు కన్పిస్తే.. నివారణకు జింక్‌సల్ఫేట్ 2 గ్రా., లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.

– న్యూస్‌టుడే, త్రిపురారం

వ్యవసాయ పరిజ్ఞానం- క్విజ్

1. కింది పోషక ధాతువుల్లో పంట మొక్కలు, పండ్ల వృక్షాలకు తప్పనిసరిగా వాడాల్సిన అవసరం లేని సూక్ష్మపోషకం?
ఎ) మాంగనీసు బి) బోరాన్
సి) సోడియం డి) సున్నం

2. ఖనిజాలు అనేవి ముఖ్యంగా?
ఎ) పంటల సాగుకు అవసరమైనవి
బి) పునరుత్పత్తి చేయలేనివి
సి) పరిశ్రమాభివృద్ధికి డి) ఏదీకాదు

3. భారతదేశంలో అత్యల్ప వర్షపాతం ఉన్న ప్రాంతం?
ఎ) దక్కను పీఠభూమి బి) జైసల్మేర్
సి) అనంతపురం డి) జోధ్‌పూర్

4) పొగమల్లె బెడద లేకుండా చేసేందుకు శాశ్వత నివారణ చర్య ఏది?
ఎ) వేసవి లోతు దుక్కులు చేసి 2, 3 సంవత్సరాలు పంటమార్పిడి చేయాలి
బి) లోతుదుక్కులు చేసి వంగ టొమాటోతో పంట మార్పిడి చేయాలి
సి) లోతు దుక్కులు చేయాలి
డి) పంట విరామం పాటించాలి

5. సూక్ష్మజీవులను ఉపయోగించి కాలుష్య కారకాలను నిర్మూలించే విధానాన్ని ఏమంటారు?
ఎ) బయో అక్యుమలేషన్ బి) బయోలాజికల్ కంట్రోల్ సి) బయోరెమిటేషన్
డి) బయోమ్యాగ్నిఫికేషన్

6. తెలంగాణ ప్రాంతంలో ఎక్సాలి పంటగా చెరకు నాటేందుకు అనువైన సమయం?
ఎ) ఆగస్టు నుండి సెప్టెంబరు బి) డిసెంబరు నుండి జనవరి సి) జనవరి నుండి మార్చి
డి) జూన్ మొదటి వారం నుండి జులై ఆఖరు

7. నువ్వు పంటకు అనువైన సమయం ఏది?
ఎ) వర్షాకాలం బి) మాఘీ పంటకాలం
సి) చలికాలం డి) వేసవికాలం

8. కర్బూజ సాగుకు నేల ఉదజని సూచిక ఎంతుండాలి?
ఎ) 5.5 కంటే తక్కువ బి) 6.0 నుండి 7.0 వరకు మిక్కిలి అనుకూలం సి) 8.5 కంటే ఎక్కువ
డి) 4.0 నుండి 5.0 వరకు మిక్కిలి అనుకూలం

9. అగాకర జాతి మొక్కల ప్రత్యుత్పత్తి ఎలా?
ఎ) విత్తనం ద్వారా బి) 5 కణుపులున్న కొమ్మల ద్వారా సి) దుంపల ద్వారా
డి) వీలును బట్టి అన్ని విధానాలలో

సమాధానాలు

1) సి 2) బి 3) బి 4) ఎ 5) సి
6) బి 7) డి 8) బి 9) డి

కూర్పు: గొంటుముక్కల రామయ్య

ఛాంపియన్లం మేమే..!

- సీనియర్లలో వాగ్దేవి డిగ్రీ, పీజీ కాలేజీ విజయం
- జూనియర్లలో ప్రభుత్వ ఒకేషనల్ కాలేజీ
- రన్నరప్‌గా నిలిచిన ఎల్‌బీ కళాశాల జట్లు
- ఉత్సాహంగా ముగిసిన స్ప్రైట్ ఈసీసీ కప్-2017


సీనియర్ల విజేత వాగ్దేవి డిగ్రీ, పీజీ కాలేజీ జట్టు


జూనియర్ల విజేత ప్రభుత్వ ఒకేషనల్ కాలేజీ జట్టు

వరంగల్ క్రీడావిభాగం, న్యూస్ టుడే: యువ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో 11 రోజుల పాటు నారాయణ విద్యా సంస్థల సహకారంతో నిర్వహించిన స్ప్రైట్ ఈసీసీ కప్-2017 జిల్లా స్థాయి పోటీలు శనివారంతో ముగిశాయి. వివిధ కళాశాలల నుంచి హాజరైన సీనియర్, జూనియర్ కళాశాలల జట్లు నువ్వా నేనా అనేలా మైదానంలో శ్రమించారు. విజయాన్ని అందుకోవడానికి యువ క్రీడాకారులు పోటీపడ్డారు. శనివారం జరిగిన సెమీస్‌లో నిట్, ఎల్‌బీ, వాగ్దేవి, కేయూ వ్యాయామ విద్యా కళాశాలల జట్లు బరిలోకి దిగాయి. నిట్‌పై ఎల్‌బీ, కేయూ వ్యాయామ విద్యా కాలేజీపై వాగ్దేవి డిగ్రీ కాలేజీ జట్లు విజయాలు సాధించి ఫైనల్స్‌కు దూసుకుపోయాయి. ఫైనల్‌లో ఎల్‌బీ డిగ్రీ కాలేజీపై వాగ్దేవి 24 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. జూనియర్ల ఫైనల్స్‌లో ఎల్‌బీ జట్టుపై ప్రభుత్వ ఒకేషనల్ జట్టు 5 పరుగుల ఆధిక్యంతో విజయదుందుబి మోగించింది.



వాగ్దేవి ఘన విజయం

ఫైనల్ బెర్త్ కోసం హోరాహోరీగా సాగిన సెమీస్ మ్యాచ్‌లో కేయూ వ్యాయామ విద్యా జట్టుపై వాగ్దేవి డిగ్రీ కాలేజీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేయూ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. జట్టులో పవన్ 33, శ్రీకాంత్ 18 పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వాగ్దేవి జట్టు 9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. జట్టులో నవరసన్ 31, సుకాంత్ 20 పరుగులు చేశారు. వాగ్దేవి బౌలర్లు అఖిల్ 2, దీపక్ ఒక వికెట్ తీశారు.


అంపైర్లకు నగదు పురస్కారం అందిస్తున్న జేసీ దయానంద్


రనౌట్‌లో విఫలమైన నిట్ బౌలర్

ఎల్‌బీ జయకేతనం

మరో సెమీస్ పోరులో నిట్ వరంగల్‌పై ఎల్‌బీ డిగ్రీ కాలేజీ 5 వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నిట్ జట్టు 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. జట్టులో సోనురా కూర్ 43 పరుగులతో రాణించాడు. ఛేదనలో బ్యాటింగ్‌కు దిగిన ఎల్‌బీ జట్టు 9.5 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 72 పరుగులతో విజయాన్ని అందుకుంది. జట్టులో అజ్మిత్ 25, హేమంత్ 17 పరుగులు చేశారు. ఎల్‌బీ బౌలర్లు ప్రమోద్, మురళీ చెరో వికెట్ తీశారు.

జూనియర్ల ఫైనల్

ఉత్కంఠ పోరులో ప్రభుత్వ ఒకేషనల్ కాలేజీ గెలుపు

హోరాహోరీగా సాగిన జూనియర్ల విభాగం ఫైనల్ మ్యాచ్‌లో ఎల్‌బీ జూనియర్ కాలేజీ జట్టుపై ప్రభుత్వ ఒకేషనల్ జట్టు 5 పరుగుల ఆధిక్యంతో విజయఢంకా మోగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఒకేషనల్ జట్టు 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. జట్టులో ఓపెనర్ అజయ్ దూకుడుగా ఆడి 28 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సుతో 46 పరుగులు జోడించాడు. హుషారైన షాట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఎల్‌బీ జట్టు 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 74 పరుగుల వద్దే కూలబడింది. ఒకేషనల్ జట్టు బౌలర్లు గణేష్, సోహెల్ చెరో 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకంగా మారారు.

సీనియర్ల ఫైనల్

వాగ్దేవి విజయకేతనం

నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఎల్‌బీ, వాగ్దేవి డిగ్రీ కాలేజీ జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తిని రేకెత్తించింది. ఎల్‌బీ జట్టుపై వాగ్దేవి డిగ్రీ కాలేజీ జట్టు 24 పరుగుల ఆధిక్యంతో జిల్లా స్థాయి ఛాంపియన్‌గా అవతరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వాగ్దేవి జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. జట్టులో సాయిచరణ్ 26 బంతుల్లో 3 ఫోర్లతో 32 పరుగులతో రాణించాడు. ఛేదనలో ఎల్‌బీ కళాశాల జట్టు బ్యాటింగ్ తడబడుతూ సాగింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 58 పరుగుల వద్దే ఆ జట్టు కుప్పకూలింది. వాగ్దేవి బౌలర్లు నవరసన్, వెంకటేష్ చెరో 2 వికెట్లు, దీపక్ ఒక వికెట్ పడగొట్టారు.

ముగింపు వేడుకలు..

స్ప్రైట్ ఈసీసీ కప్-2017 జిల్లాస్థాయి ముగింపు వేడుకలను సాయంత్రం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ క్రీడా మైదానంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వరంగల్ అర్బన్ జిల్లా జాయింట్ కలెక్టర్ దయానంద్, గౌరవ అతిథులుగా సుధాకర్ పైప్స్ ప్రతినిధి మధుమోహన్, ఈనాడు వరంగల్ యూనిట్ ఇన్‌ఛార్జి శ్రీనివాస్ హాజరయ్యారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ క్రీడా కుసుమాలు గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తున్నారని చెప్పారు. క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి 'ఈనాడు' అందిస్తున్న అద్భుతమైన అవకాశాలు, ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని రాణించాలని సూచించారు. జనవరి-2018 నుంచి ప్రభుత్వం తరఫున క్రీడా ప్రణాళికతో సంవత్సరం పొడవునా క్రీడలు నిర్వహిస్తామన్నారు. 'ఈనాడు' వరంగల్ యూనిట్ ఇన్‌ఛార్జి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ యువతను అత్యుత్తమ క్రీడాకారులుగా తయారుచేయడమే 'ఈనాడు' సంస్థల ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ సీజన్‌లో తొలిసారిగా మహిళా క్రికెట్ పోటీలను ప్రాంతీయ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో వరంగల్ క్రికెట్ సంఘం మాజీ కార్యదర్శి ఉదయభానురావు, క్రికెట్ శిక్షకులు అఫ్జల్, మథర్, వివిధ కళాశాలల పీడీలు, ఉపాధ్యాయులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

వీరే అంపైర్లు..

ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల క్రీడా మైదానంలో 11 రోజుల పాటు ఉత్సాహంగా కొనసాగిన క్రీడా పోటీల్లో అంపైర్లు, స్కోరర్లు తమ విధులను విజయవంతంగా నిర్వహించారు. అంపైర్లుగా బండారి ప్రభాకర్, మట్టెడ కుమార్, జిల్లా వెంకటేశ్వర్లు, బొద్దుల అజయ్ ఎస్‌వీ రమణరావు సేవలందించారు.

స్కోరర్లుగా సుష్మిత్, ప్రశాంత్, అభినవ్ వ్యవహరించారు.


సెమీస్‌లో గెలుపొందిన ఎల్‌బీ డిగ్రీ కాలేజీ జట్టు సభ్యులు

విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయాలి

జయముఖిలో ముగిసిన టెక్నోజిట్స్-2017

మగ్దుంపురం (చెన్నారావుపేట), న్యూస్ టుడే: చెన్నారావుపేట మండల పరిధిలోని జయముఖి ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమైన టెక్నోజిట్స్-2017 రెండో రోజు శనివారం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా రెండు రోజుల పాటు విద్యార్థులు ఎంతో ప్రతిభావంతంగా ప్రదర్శనలతో చూపరులను ఆకట్టుకున్నారు. రెండో రోజు శనివారం సాంకేతిక ప్రదర్శనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నృత్యాలు, ప్రోకబడ్డీ, ఫ్లాష్‌మాబ్ నృత్యాలతో అలరించారు. ఆరోగ్య మహాభాగ్యం అనే నినాదంతో నిర్వహించిన ప్రోకబడ్డీ పోటీల్లో విద్యార్థులు పాల్గొన్నారు. జట్లుగా విడిపోయి కళాశాలలో వ్యాయామ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఎంతో క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొన్నారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా కొనసాగిన కబడ్డీ పోటీల్లో కళాశాలలో రెండు రోజులు నిర్వహించిన టెక్నోజిట్స్-17 ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు, విద్యార్థినులతో కలిసి ఏకరూప దుస్తుల్లో ప్రదర్శించిన ఫ్లాష్‌మాబ్ నృత్యం సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీటితో పాటుగా ఫన్ గేమ్స్, బెలూన్‌బ్లాస్టింగ్, రాక్‌ఫ్లోర్, నవ్వుల ప్రశ్నలు, జిట్స్‌రేడియో, లక్కీకాయిన్, బ్రేక్ దిగ్లాస్, గల్లీ క్రికెట్, బైక్ రేస్, ఫన్‌హోం, గోల్‌మాల్, తదితర కార్యక్రమాలు ఎంతో ఉత్సాహాన్ని పంచాయి. రెండు రోజుల పాటు వివిధ పోటీల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులు న్యాయనిర్ణేతల ఎంపిక మేరకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేశారు.



ముగింపు సమావేశంలో మాట్లాడుతున్న టీవీఆర్ఎస్‌రెడ్డి


ఫ్లాష్‌మాబ్ నృత్యం చేస్తున్న విద్యార్థినులు

అవకాశాలు వినియోగించుకోవాలి: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికే ప్రతి ఏడాది టెక్నోజిట్స్ పేరుతో సాంకేతిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు జయముఖి కళాశాల ఏఓ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించిన టెక్నోజిట్స్-17 కార్యక్రమం ముగింపు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థి జీవితంలో ఏదైనా సాధించాలంటే ఇదే సరైన సమయమని డైరెక్టర్ ఆచార్య రంగయ్య అన్నారు. విద్యార్థి దశలో అనుకున్నది అనుకున్నట్లు ప్రణాళికతో సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ లోక్‌నాథరావు, వివిద శాఖల అధిపతులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

హాయ్! బుజ్జీ!!

హాయ్... నేస్తాలూ... బాగున్నారా... ప్చ్... 2017 ఇట్టే గడిచిపోయింది. హాయిగా ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపేశాం. సంవత్సరమంతా బోలెడు సంఘటనలు జరిగాయి. అందులో కొన్ని మనల్ని సంతోషపెడితే.. కొన్ని ఏడిపించేశాయి... మరికొన్ని మన ముఖాల్లో నవ్వులు పూయించి అలరించాయి. ఆశ్చర్యపరిచి... ఆటాడించి, మాయ చేసి... ఊరించి ఊరడించాయి ఇంకొన్ని. సరదాగా వీటికి అవార్డులు ప్రకటించేద్దామా... కొత్త ఏడాదిలో అడుగుపెట్టే ముందు... ఒక్కసారి మరొక్కసారి... ఆ ముచ్చట్లు గుర్తుకు చేసుకుందామా!

ఎన్నెన్నో గుర్తులు!



హాలీవుడ్ హీరో...

ఆడుతూ పాడుతూ ఆడుకునే వయసులోనే మన నేస్తం హాలీవుడ్‌లో హీరో అయిపోయాడు. ఈ ఏడాది మెరిసిన చిన్నారిగా నిలిచాడు. ఎందుకంటే తను ఇంగ్లిష్ సినిమాలో పెద్ద పాత్రనే దక్కించుకున్నాడు. అవునూ! ఈ అబ్బాయి పేరు రోనీ ఆకురాతి. వీళ్ల సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం. అయితే వీళ్ల అమ్మా నాన్నలతో కలిసి అమెరికాలోని ఇల్లినాయిస్‌లో ఉంటాడు. నటన మీద తనకున్న ఆసక్తిని గ్రహించిన వాళ్ల అమ్మ రోనీని యాక్టింగ్ స్కూల్లో చేర్చారు. అక్కడే తను నటన పాఠాలు నేర్చుకున్నాడు. చివరికి 'గ్రోయింగ్ అప్ స్మిత్' సినిమాలో హీరోగా నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అదీ అంత తేలికగా ఏం రాలేదు. ఆ పాత్ర కోసం వెయ్యి మందికి పైగా పిల్లలు పోటీపడ్డారు. అందరికంటే రోనీ హావభావాలు దర్శకుడికి బాగా నచ్చడంతో చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.



జీవి కొంచెం... ఆయువు ఘనం!

శాస్త్రవేత్తలు ఎప్పుడూ పరిశోధనలు చేసి కొత్త కొత్త సంగతులు బయటపెడుతుంటారుగా. అలా ఈ ఏడాది ఓ ఆసక్తికరమైన విషయం తెలుసుకున్నారు. అదేంటంటే... సముద్రపు లోతుల్లో ఉండే ట్యూబ్ వార్మ్ అనే జీవుల్లో ఒకటైన 'ఎస్కర్పియా లామినటా' గురించి. దేహమంతా గొట్టాల్లా ఉండే ఈ జీవి ఏకంగా 300 ఏళ్ల కన్నా ఎక్కువే జీవిస్తుందట. అందుకే ఇప్పుడున్న జీవ రాశులన్నింటిలో అత్యధికంగా బతికే ప్రాణి ఇదే కావచ్చని అనుకుంటున్నారు పరిశోధకులు. ఎక్కువగా గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్రం లోపల ఉండే ఈ జీవి ఆకారం చిన్నది, దానికి తోడు లోతుల్లో ఉండటం వల్ల ఇప్పటి వరకు దీని గురించి తెలియలేదట. ఏది ఏమైనా భలే జీవి కదూ!





కొత్త కొత్త చాక్లెట్!

చాక్లెట్... ఈ పేరు వింటేనే నోరూరిపోతుంది. అయితే ఇప్పటి వరకు వీటిల్లో డార్క్, మిల్క్, వైట్ చాక్లెట్లే మనకు తెలుసు. కానీ ఈ ఏడాదిలో కొత్త రంగు కొత్త రుచితో ఓ చాక్లెట్ వచ్చి వాటి పక్కన చేరిపోయింది. పేరు రూబీ చాక్లెట్. ఎరుపు గులాబీ రంగులు కల గలిపి ఉంటుంది. ఇప్పటికే తినే ఉంటారుగా. 'అదేంటీ? చిన్న చిన్న చాక్లెట్ బిళ్లలు చాలా రంగుల్లోనే ఉంటాయే మరి దీని ప్రత్యేకత ఏంటో' అనే సందేహం వచ్చిందా? అసలు విషయం ఏమంటే.. వాటన్నింటిలో కృత్రిమ రంగులు కలుపుతారు. కానీ డార్క్, మిల్క్, వైట్, రూబీ చాక్లెట్ రంగులు మాత్రం సహజసిద్ధమైనవి. ఎలాంటి రంగులు కలపకుండా తయారుచేసినవన్నమాట. రూబీ కోకో బీన్స్‌తో తయారు చేశారీ రూబీ చాక్లెట్‌ని. తెలుపు రంగు చాక్లెట్ బార్ మార్కెట్లోకి వచ్చాక అంటే దాదాపు 80 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా చాక్లెట్లలో కొత్తరంగు వచ్చింది ఈ ఏడాదిలోనే.



గిరగిరా తిప్పేసింది!

ఈ ఏడాదిలో పిల్లల దగ్గర్నించి పెద్దల వరకు ఎవరి చేతిలో చూసినా ఆ వస్తువే ఎక్కువగా కనిపించింది. అందరితో తెగ ఆడేసుకుంది.. ఆటాడించింది. అదేనండి... ఫిడ్జెట్ స్పిన్నర్. మీరూ కొనే ఉంటారుగా! 2017 మార్కెట్లోకి వచ్చిన బొమ్మలన్నింటిలో మొదటిస్థానం దీనిదే. ఆన్‌లైన్ వెబ్‌సైట్లలోనూ ఎక్కువగా కొనుగోలైందీ ఇదే. ఈ బొమ్మతో ఎలా ఆడాలో చూపిస్తూ చేసిన వీడియోలను కోట్ల మంది వీక్షించారు. చేతిలో పట్టేంత పరిమాణంలో మూడు రెక్కలతో ఉండే ఈ చిన్న బొమ్మ పరికరం బేరింగుల సాయంతో బొంగరంలా తిరిగేస్తుంది. ఆట విడుపుకే కాకుండా ఈ బొమ్మ ఒత్తిడిని దూరం చేస్తుందని పేరు తెచ్చుకుంది. ఈ ఏడాదిలో ఆకట్టుకున్న ఈ స్పిన్నర్‌ని ఎప్పుడో 1993లోనే కనిపెట్టారు.







ఆకు కాదిది జీవి..

ఈ ఏడాది శాస్త్రవేత్తలు గుర్తించిన ఓ రకం కీటకం అందరినీ మాయ చేసింది. ఎందుకంటే అదిఅచ్చం ఆకులాగే ఉంటుంది. ఈ జీవి కాట్యాడిడ్ పురుగుల జాతిలో కొత్తది. దాని శరీరం, కాళ్లు.. శరీరభాగాలన్నీ చిగురుటాకుల్లాగే ఉంటాయి. కనుమాయ చేసేలా ఉన్న ఇది శాస్త్రవేత్తల కళ్ల నుంచీ ఇప్పటి వరకూ తప్పించుకుంది. చివరికి ఈ ఏడాదిలో మాత్రం దొరికిపోయింది. మలేసియాలో బోర్నియోలో ఈ వింత పురుగును గుర్తించారు. ఆకులు అలముల మధ్యలో ఉన్న దీన్ని పరిశీలనగా చూస్తే తప్ప ఇది జీవన్న విషయం ఎవ్వరికీ తెలియదు. వీటిల్లో ఆడకీటకాలు ఇలా గులాబిరంగులో నిగనిగలాడుతూ ఉంటాయి. మగవి ఆకుపచ్చ రంగులో ఆకులాగే ఉంటాయి.



పే...ద్ద ఫెర్రిస్ వీల్!

మనకు రైడ్లంటే భలే సరదా. వాటిల్లో ఎక్కాలన్నా... వాటి కబుర్లు వినాలన్నా మనకెంతో ఇష్టం మరి. అందుకే ప్రపంచంలో వింతైన భారీ రైడ్లు ఏర్పాటు చేస్తే ఆ సంగతులు వెంటనే చెప్పేసుకుంటాం. అలా ఈ ఏడాదిలో కొత్తగా వచ్చింది ఓ ఫెర్రిస్ వీల్. చైనాలోని వీఫాంగ్ నగరంలో ఏర్పాటు చేశారు దీన్ని. పెద్ద చక్రంలా ఉండి గుండ్రంగా రయ్యి రయ్యిమని తిప్పేసే ఫెర్రిస్ వీల్ తెలుసుగా. వాటిల్లోనే భిన్నమైందిది. ఆ ప్రత్యేకత ఏమిటంటే... చక్రం మధ్యలో చువ్వలు లేని ఏకైక ఫెర్రిస్ వీల్. పైగా ప్రపంచంలోని ఎత్తయిన వీల్స్‌లో ఒకటైన 'లండన్ ఐ' కన్నా ఇదే పెద్దది. 1,771 అడుగుల ఎత్తులో ఉన్న బైలాంగ్ రివర్ బ్రిడ్జ్‌పై కట్టిన ఈ జెయింట్ వీల్ ఎత్తు ఏకంగా 476 అడుగులు. మొత్తం 36 గదులతో భారీ ఉంగరంలా అందర్నీ ఆకర్షించింది. గిరగిరా తిరిగేస్తూ ఎక్కిన వారికి గుండె జారిపోయినట్టు గమ్మత్తయిన అనుభూతినిస్తోంది. తెగ ఆకట్టుకుంది.



ఎంత పనిచేసింది!

ఈ ఏడాది కంప్యూటర్లు, ఫోన్లలో పిల్లల్ని భయభ్రాంతులకు గురిచేసిన గేమ్ బ్లూవేల్. బ్లూవేల్ ఛాలెంజ్ పేరుతో ఇది ఆటగాళ్లను ఆత్మహత్య చేసుకునేటట్లు ప్రేరేపించి వారి జీవితాల్ని బలితీసుకుంటుంది. నిజానికి ఈ బ్లూవేల్ డౌన్‌లోడ్ చేసుకుని ఆడే ఆట కాదు. సాఫ్ట్‌వేర్ కూడా కానే కాదు. ఇంటర్నెట్‌కు ఆకర్షితులైన పిల్లలకు ప్రత్యేక స్నేహితులుగా పరిచయం చేసుకుని రహస్యంగా ఆన్‌లైన్ ఛాలెంజ్‌లు ఇస్తుంది. బ్లేడుతో చేతిపై చిత్రాలు గీసుకోవడం లాంటి హింసతో కూడిన టాస్క్‌లతో ప్రాణాలు తీసేస్తుంది. ఈ ఏడాదే వచ్చిన ఈ ఆట కొంత మంది ప్రాణం తీసి వారి ఇంట్లో వారికి తీరని వేదనను మిగిల్చింది. తల్లిదండ్రుల్ని ఎక్కువ కలవర పెట్టిన ఈ గేమ్ ఈ ఏడాది మనల్ని చాలానే భయపెట్టేసింది. ఈ ఆటను నిషేధించే స్థాయికి తీసుకెళ్లింది.

ఎమోజీల సందడి..

ఈ ఏడాది వచ్చిన, పిల్లలకు ఎక్కువగా నచ్చిన.. యానిమేషన్ సినిమా 'ది ఎమోజీ'. ఫోను, మేసేజింగ్ యాప్‌ల్లో మనం ఎక్కువగా ఎమోజీల్ని వాడేస్తుంటాం. వాటికే నోరుంటే అవి మాట్లేడేస్తే ఎలాగుంటుంది? అదే ఈ సినిమాలో చూడొచ్చు. దీనిలో హీరో ఎమోజీ జీన్. తోటి ఎమోజీలన్నీ ఒక్కొక్క హావ భావాన్నే పలికిస్తే తాను మాత్రం చాలా రకాల హావ భావాల్ని పలికిస్తుంది. అయితే అదే తన గొప్పదనం అని గుర్తించకుండా పక్కవాటిలా మారాలనుకుంటుంది. అందుకు కోడ్ కనిపెట్టడం, చివరికి తనలా ఉండటమే ప్రత్యేకత అని తెలుసుకోవడం కథ. అయితే ఎమోజీ బొమ్మలు మాట్లాడుకోవడం, వాటి హావభావాలు, వేషధారణ... చూస్తుంటే అన్నీ భలే గమ్మత్తుగా అనిపిస్తాయి. అందుకే ప్రపంచ దేశాలన్నీ ఈ సినిమాని ఆసక్తిగా చూశాయి. సోనీ పిక్చర్స్ తీసిన ఈ సినిమాలో వేషధారణలు తమాషాగా ఉన్నాయి. అలాంటివి ధరించి కొంత మంది వీధుల్లో ఒక్కచోట చేరారు. గిన్నిస్ రికార్డు కొట్టారు.



తొర్రూరు మండల శివారులో రహదారి ప్రమాదం (పాతచిత్రం)



నర్సింహులపేటలో పట్టుకున్న ప్రజాపంపిణీ బియ్యం(పాతచిత్రం)

శాంతిభద్రతలే అసలు సవాలు

ఈనాడు డిజిటల్, మహబూబాబాద్

మహబూబాబాద్ నూతన జిల్లాగా ఏర్పడిన తర్వాత పోలీస్ వ్యవస్థ, నిఘా విస్తృతమైంది. వివిధ అసాంఘిక కార్యాకలాపాలపై మరింతగా ఉక్కుపాదం మోపటానికి అవకాశం ఏర్పడింది. అయినప్పటికీ నేరాలు పెరుగుతున్నాయి. ప్రమాదాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొత్త ఏడాది మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది కాలంలో జిల్లాలో జరిగిన వివిధ నేర, ప్రమాద సంఘటనలు పరిశీలిస్తే ఆయా అంశాలపై ఈ 'ఈనాడు' కథనం.

కొత్త జిల్లాలో పెరుగుతున్న నేరాలు, ప్రమాదాలు

అవలోకనం 2017

జిల్లాలో దొంగతనాలు, రహదారి ప్రమాదాలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. అత్యాచార సంఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. జిల్లా కేంద్రంలో పగటి పూట దొంగతనాలు భయాన్ని కలిగిస్తున్నాయి. జిల్లాలో హత్య సంఘనలు కూడా తక్కువేమీ కావు. మరో వైపు పోలీసులు జిల్లాలోని నక్సల్ బృందాల కార్యకలాపాలకు అడుకట్ట వేస్తూ ముఖ్యంగా అజ్ఞాత దళాలపై దాడులను నిర్వహించారు. ఆయా నక్సల్ బృందాల నాయకులు లొంగిపోయిన సంఘటనలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. క్నిడాప్‌ల సంఖ్య కూడా పెరగడం ఆందోళన కరంగా ఉంది. ప్రజాపంపిణీ బియ్యం రవాణా మొదలు నల్లబెల్లం, ఇసుక అక్రమ రవాణా, గొలుసుకట్టు దుకాణాలు, నకిలీ విత్తనాలు, ఎరువులు, వడ్డీ వ్యాపారుల అక్రమాలు పెరుగుతున్నాయి. జిల్లాలో నేరాల సంఖ్యను ఇంకా పెద్ద ఎత్తున భవిష్యత్తులో నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సంవత్సరం అనుభవాలు చెబుతున్నాయి.

నక్సల్ నేతల అరెస్టులు

జిల్లాలో నక్సల్ గ్రూపుల కార్యకలాపాలపై పోలీసులు దృష్టి పెట్టారు. వివిధ దాడుల్లో నక్సల్ నేతలు పట్టుపడడం అలాగే లొంగిపోవడం జరిగింది. ప్రధానంగా న్యూడెమోక్రసీ దళానికి చెందిన దళనేత గోపన్నను అరెస్టు చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీ పార్టీ కార్యదర్శి బూర్క ప్రతాప్‌ను అరెస్టు చేశారు. దంతాలపల్లి హత్య కేసులో నకిలీ నక్సలైట్లను పట్టుకున్నారు. ఎన్డీ పార్టీ దళ సభ్యుడు మోతే వీరారెడ్డిని అరెస్టు చేశారు. ఎన్డీ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు అవునూరి నారాయణ అలియాస్ మధును అరెస్టు చేశారు. ఎన్డీ పార్టీకి చెందిన సూర్యం దళానికి చెందిన ఆరుగుర్ని అరెస్టు చేశారు. వీరి నుంచి ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు. సీపీ బాట పార్టీకి చెందిన షేరు మధును కూడా అరెస్టు చేసి ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు.

అక్రమ కార్యకలాపాలు

ప్రజా పంపిణీ అక్రమ రవాణాపై దాడులు	67
ఇసుక రవాణా	352
నల్లబెల్లం స్వాధీనం కేసులు	115
సారా దాడులు	246
మద్యం గొలుసు దుకాణాలపై దాడులు	215
గుట్కా కేసులు	330
మత్తుపదార్థాల విక్రయాలపై దాడులు	6
తాగి వాహనాలు నడిపిన కేసులు	771
చట్ట వ్యతిరేక కలాపాలపై అరెస్టయిన వారు	216
వడ్డీ వ్యాపారులపై కేసులు	34
కల్తీ విత్తనాల కేసులు	12

2018లో నేరాల్ని తగ్గిస్తాం



– ఎస్. కోటిరెడ్డి, ఎస్పీ, మహబూబాబాద్

2018లో జిల్లాలో నేరాల్ని తగ్గించడానికి తగిన చర్యలు తీసుకుంటాం. 2017లో ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసి అక్రమాలపై దృష్టిసారించి అక్రమార్కులపై కేసులు నమోదు చేశాం. ప్రస్తుతం వారిపై ప్రత్యేక నిఘా పెట్టాం. దీంతో 2018లో నేరాలు తగ్గుముఖం పట్టనున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశాం. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి, జరిమానా విధిస్తున్నాం. దీనివల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది.

2015, 2016, 2017 సంవత్సరాల్లో జిల్లాలో జరిగిన హత్యలు, క్నిడాప్‌లు, అత్యాచారాలు, రోడ్డు ప్రమాదాల వివరాలు ఇలా ఉన్నాయి.

నేరాలు	2015	2016	2017
హత్యలు	16	21	17
కిడ్నాప్‌లు	18	31	17
అత్యాచారాలు	33	33	29
తీవ్రమైన ప్రమాదాలు	103	123	118
సాధారణ ప్రమాదాలు	119	153	130
ప్రత్యేక చట్టాలపై కేసులు	561	657	868

2017

దోపిడీలు దొంగతనాలు	హత్యలు	ప్రత్యేక చట్టాలపై కేసులు	కిడ్నాప్‌లు	అత్యాచారాలు	గాయాలు
179	17	868	17	29	388

మోసాలు	హత్యాయత్నాలు	ప్రమాదాలు	అల్లర్లు, ఆందోళనలు	ఆస్తి నష్టం	రికవరీ
170	14	248	46	రూ 97,51,500	రూ 42,5

రైల్వే కార్మికుల హక్కులపై పోరాడదాం



ప్రదర్శనగా బయల్దేరిన రైల్వే మజ్దూర్ యూనియన్ కార్మికులు

డోర్నకల్, న్యూస్‌టుడే: రైల్వే కార్మికుల హక్కులపై రాజీలేని పోరాటం చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియర్ సికింద్రాబాద్ డివిజనల్ సహాయ కార్యదర్శి (ఏడీఎస్) పోటు వెంకటరమణ పేర్కొన్నారు. డోర్నకల్ జంక్షన్ సెక్షన్ పరిధిలోని రైల్వే కార్మికుల సమస్యలు తెలుసుకొనేందుకు శనివారం రైల్వే మజ్దూర్ యూనియన్ కార్మికులు ద్విచక్ర వాహనాల ప్రదర్శన నిర్వహించారు. స్థానిక మజ్దూర్ యూనియన్ కార్యాలయం వద్ద ర్యాలీని ప్రారంభించిన అనంతరం రమణ మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించే విషయంలో రైల్వే అధికార యంత్రాంగం ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో రైల్వే మజ్దూర్ యూనియర్ డోర్నకల్ శాఖ అధ్యక్షుడు శోభన్ ప్రసాద్, కార్యదర్శి రమణ, సహాయ కార్యదర్శి బాలాజీ, కరణ్‌సింగ్, రమేశ్, ఉపాధ్యక్షులు వీరన్న, నాగశేషు, బాబు, మల్సూర్, వర్కింగ్ కమిటీ సభ్యులు రాజేశ్, లాల్‌సింగ్, జానిమియా, దండెం రాజయ్య పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక



రాష్ట్ర స్థాయికి ఎంపికైన బాలికలు

కురవి, న్యూస్‌టుడే: కురవి గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థినులు రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైనట్లు మ్యాట్రన్ రోజానీలా శనివారం తెలిపారు. ఈనెల 29న డోర్నకల్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర యూత్ జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో జరిగాయి. బాలికల సబ్ జూనియర్ విభాగంలో కీర్తన, నందిని, అనూష, గాయత్రి, జూనియర్ విభాగంలో మౌనిక, నిర్మల, భారీ ప్రతిభ చూపారు. వీరంతా 2018 జనవరి 6 నుంచి 8 వరకు పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గనున్నట్లు తెలిపారు.

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక..

కురవి, న్యూస్‌టుడే: కురవి జిల్లా పరిషతు ఉన్నత పాఠశాలకు చెందిన ఏడుగురు క్రీడాకారులు టగ్ ఆఫ్ వార్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 4 నుంచి 6 వరకు కురవిలో అండర్-17 సంవత్సరాల విభాగంలో లక్ష్మీప్రసన్న, భరత్, అండర్-19 సంవత్సరాల విభాగంలో వెంకటేశ్, రేణుక, ప్రమీల, తొర్రూరులో జరిగిన అండర్-14 సంవత్సరాల భాగంలో సుధీర్, శైలజ ఎంపికయ్యారు. 2018 జనవరి 3 నుంచి 9 దాకా దిల్లీలో జరుగనున్న టగ్ ఆఫ్ వార్ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనున్నారు. వీరి ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య, ఫిజికల్ డైరెక్టర్ ఓ. వెంకటయ్య, ఉపాధ్యాయులు అభినందించారు..

9న కురవికి మంత్రుల రాక

కురవి, న్యూస్‌టుడే: కురవి మండల కేంద్రంలో 2018 జనవరి 9న రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహాశివరాత్రి సందర్భంగా వీరభద్రస్వామిని దర్శించుకొని ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆ పనులతో పాటు ఎస్సారెస్పీ కాలువల మరమ్మతులకు కూడా శంకుస్థాపనలు చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆలయం వద్ద, మరిపెడ ప్రధాన రహదారి పక్కనే కాలువ వద్ద శిలాఫలకాలు ఏర్పాటు చేసేందుకు ఆయా శాఖల అధికారులు సన్నద్ధమయ్యారు.

జిల్లాలో నలుగురు ఎస్సైలకు పదోన్నతలు

మహబూబాబాద్ క్రైం, న్యూస్‌టుడే: జిల్లాలో నాలుగురు ఎస్సైలకు సీఐలుగా పదోన్నతలను కల్పిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. టౌన్ ఎస్సైగా పని చేస్తున్న కొమ్ము తిరుపతి పదోన్నతలు కల్పించి సీఐ, డీసీఆర్బీకి బదిలీ చేశారు. ఎస్బీ ఎసైగా పని చేస్తున్న కొంద్రు శ్రీను పదోన్నతపై సీఐ, పోలీస్ కంట్రోల్ రూంకు, తొర్రూర్ ఎస్సైగా పని చేస్తున్న రమణమూర్తికి పదోన్నతి కల్పించి సీఐ, సీసీఎస్ మహబూబాబాద్‌కు బదిలీ చేశారు. డోర్నకల్ రైల్వే ఎస్సైగా పని చేస్తున్న ఉపేందర్‌రావు సీఐ, డీసీఆర్బీ జగిత్యాలకు బదిలీ చేశారు.

హెడ్‌కానిస్టేబుళ్లకూ..

మహబూబాబాద్ క్రైం, న్యూస్‌టుడే: పోలీస్ శాఖలో హెడ్‌కానిస్టేబుళ్లుగా పని చేస్తున్న పది మందికి ఏఎస్సైగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం జీవో ఎంఎస్ 215 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలోని పది మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఆవకాశం కల్గింది. జిల్లాలోని బుచ్చిరెడ్డి, వెంకటేశ్వర్లు, ప్రవీణ్, సారమల్లు, తారాచంద్, సూరయ్య, రవీందర్, విజయరాజు, రమేశ్, సత్యనారాయణ పదోన్నతులు పొందిన వారిలో ఉన్నారు.

నిరుద్యోగ యువత ఉపాధికి పెద్దపీట

మహబూబాబాద్ గ్రామీణం, న్యూస్‌టుడే: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు జనవరి 9న మెగా జాబ్‌మేళా ఏర్పాటు చేస్తున్నామని, 41 కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొంటున్నట్లు ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. శనివారం స్థానిక ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఉపాధి కల్పించేందుకు చేపట్టే ఈ మెగా జాబ్‌మేళాలో పాల్గొనే యువత ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కలెక్టరేట్ ముసాయిదా భవనం శంకుస్థాపన కార్యాక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో వెళ్తున్నామని, జనవరిలోనే శంకుస్థాపన కార్యక్రమంలో చేపడతామని చెప్పారు. గంగపుత్ర సంఘం భవనం ఏర్పాటు కోసం నిధులు కేటాయించాలని ఆ సంఘం ప్రతినిధులు సత్యనారాయణ, గోపు సమ్మయ్య, వెంకటస్వామి వినతి పత్రాన్ని అందజేశారు. ఎంపీ స్పందించి రూ.10లక్షల కేటాయించేందుకు హామీ ఇచ్చారు.

ఆశయంతో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే శంకర్‌నాయక్



మాట్లాడుతున్న ఎమ్మెల్యే శంకర్‌రాయక్

నెహ్రూసెంటర్, న్యూస్‌టుడే: విద్యార్థులు ఒక ఆశయాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని శాసనసభ్యుడు బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టు నివేదిక సమర్పణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ముందుగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేద కుటుంబలో పుట్టిన అంబేడ్కర్, అబ్దుల్ కలాం, సీవీ రామన్ అబ్రహాంలింకన్ వంటి వారు సమాజంలో ఉన్నత శిఖరాలకు ఎదిగారని గుర్తు చేశారు. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు విద్యార్థులపైనే ఉందన్నారు. సంయుక్త కలెక్టర్ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ అనుకున్నది సాధించాలంటే వ్యక్తిలో అనాసక్తి ఉండకూడదన్నారు. కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ గణపతిరావు మాట్లాడుతూ జిల్లా స్థాయి జిజ్ఞాసలో 16 విషయాలపై విద్యార్థులు పరిశోధన ప్రాజెక్టలను సమర్పించారని, వీటిలో ఉత్తమంగా ఎంపికైన ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో జిజ్ఞాస జిల్లా కో-ఆర్డినేటర్ ఆరీఫ్, కళాశాల సీపీడీసీ బి.అజయ్, చుక్కల ఉదయ్‌చందర్, గణపురపు అంజయ్య, డాక్టర్ రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

2017 క్రీడలు

ప్రతిభ



15 జులై

వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా గార్బైన్ ముగురుజ (స్పెయిన్) నిలిచింది. రన్నరప్ వీనస్ విలియమ్స్ (అమెరికా).



29 అక్టోబరు

ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ నెగ్గాడు. తద్వారా ఒక ఏడాదిలో 4 సూపర్ సిరీస్ టైటిళ్లు సాధించిన ఏకైక భారత షట్లర్‌గా శ్రీకాంత్ రికార్డు సృష్టించాడు.

జనవరి

8: చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నీ సింగిల్స్ టైటిల్‌ను రాబర్టో బౌటిస్టా అగట్ (స్పెయిన్) గెలుచుకున్నాడు.

22: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మలేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్ నెగ్గింది. ఫైనల్లో చోచువాంగ్ (థాయ్‌లాండ్)ను ఓడించింది.

28: ఆస్ట్రేలియన్ ఓపెన్ - 2017 మహిళల సింగిల్స్ విజేతగా సెరెనా విలియమ్స్ (అమెరికా) నిలిచింది. ఫైనల్లో అక్క వీనస్ విలియమ్స్‌పై నెగ్గింది.

✪ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) నెగ్గాడు. ఫైనల్లో రఫెల్ నాదల్ (స్పెయిన్)ను ఓడించాడు.

ఫిబ్రవరి

7: జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సౌరభ్‌వర్మ నెగ్గాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను రితూపర్ణ దాస్ చేజిక్కించుకుంది.

12: భారత అంధుల క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. బెంగళూరులో జరిగిన ఫైనల్‌లో పాకిస్థాన్‌పై నెగ్గింది.

మార్చి

7: మొబైల్ తయారీ సంస్థ ఒప్పో అయిదేళ్ల కాలానికి రూ. 1079 కోట్లు చెల్లించి టీమిండియా స్పాన్సర్‌షిప్ సొంతం చేసుకుంది.

ఏప్రిల్

2: ఇండియా ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విజేతగా పీవీ సింధు నిలిచింది. రన్నరప్ కరోలినా మరిన్ (స్పెయిన్).

23: మాంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రఫెల్ నాదల్ (స్పెయిన్) నెగ్గాడు. ఈ టోర్నీ విజేతగా నిలవడం నాదల్‌కు ఇది పదోసారి కావడం విశేషం. దీంతో క్లే కోర్టులపై అత్యధికంగా 50 సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు.

30: భారత స్క్వాష్ క్రీడాకారిణి జోష్న చిన్నప్ప ఆసియా స్క్వాష్ టైటిల్ గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా నిలిచింది. చెన్నైలో జరిగిన ఫైనల్లో భారత్‌కే చెందిన దీపిక పల్లికల్‌పై నెగ్గింది.

మే

6: అజ్లాన్‌షా హాకీ టోర్నీ విజేతగా బ్రిటన్ నిలిచింది. మలేసియాలోని ఇఫోలో జరిగిన టోర్నీలో ఆస్ట్రేలియా రన్నరప్‌గా, భారత్ మూడో స్థానంలో నిలిచాయి.

పాలీ ఉమ్రిగర్ అవార్డు విజేత...?

21: ఐపీఎల్ -2017 (సీజన్ 10) విజేతగా ముంబయి ఇండియన్స్ నిలిచింది. హైదరాబాద్‌లో జరిగిన ఫైనల్లో రైజింగ్ పుణె సూపర్ జైంట్స్‌పై విజయం సాధించింది. మూడు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన తొలి జట్టుగా ముంబయి నిలిచింది.

28: దక్షిణ కొరియా జట్టు సుదిర్మన్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచింది. ఫైనల్లో చైనాపై నెగ్గింది.

జూన్

4: తెలుగు తేజం భమిడిపాటి సాయి ప్రణీత్ థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్ నెగ్గాడు. సాయి కెరియర్‌లో ఇదే తొలి ప్రి గోల్డ్ టైటిల్.

10: ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా జెలెనా వోస్టాపెంకో (లాత్వియా) నిలిచింది. రన్నరప్ సిమోనా హలెప్ (రొమేనియా).

✪ పురుషుల సింగిల్స్ విజేతగా రఫెల్ నాదల్(స్పెయిన్) నిలిచాడు. రన్నరప్‌గా వావ్రింకా (స్విట్జర్లాండ్) నిలిచాడు.

18: ఇండోనేషియా ఓపెన్ సూపర్‌సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ నిలిచాడు. రన్నరప్ కజుమస సకాయ్ (జపాన్).

10 ఫిబ్రవరి

హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ద్విశతకం (204) నమోదు చేశాడు. తద్వారా వరుసగా 4 టెస్ట్ సిరీస్‌ల్లో డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.



1 మార్చి

2015-16 సీజన్‌కు బీసీసీఐ వార్షిక అవార్డులను ప్రకటించింది. పాలీ ఉమ్రిగర్ అవార్డును విరాట్ కోహ్లికి ప్రకటించారు. 2011-12, 2014-15 లో కూడా ఈ అవార్డు గెలుచుకున్న కోహ్లి, మూడుసార్లు దీనికి ఎంపికైన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు.

జులై

9: భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ 29 (12 + 5 + 12) పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది.

15: వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేతగా రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) నిలిచాడు. లండన్‌లో జరిగిన ఫైనలో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై నెగ్గాడు.

23: మహిళల క్రికెట్ ప్రపంచకప్ విజేతగా ఇంగ్లండ్ నిలిచింది. లండన్‌లోని లార్డ్స్‌లో జరిగిన ఫైనల్లో 9 పరుగుల తేడాతో భారత్‌పై నెగ్గింది. భారత్ జట్టు కెప్టెన్‌గా మిథాలీ రాజ్ వ్యవహరించారు.

24: యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా భారత్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ నిలిచాడు. రన్నరప్ - భారత క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్.

ఆగస్టు

6: లండన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల పరుగులో అమెరికా అథ్లెట్ జస్టిన్ గాట్లిన్ స్వర్ణం నెగ్గాడు. ఉసేన్ బోల్ట్ (జమైకా) తన చివరి రేసులో కాంస్యానికే పరిమితమయ్యాడు.

17: బల్గేరియా ఓపెన్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను భారత్‌కు చెందిన లక్ష్యసేన్ నెగ్గాడు.

27: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఒకుహర (జపాన్) నెగ్గింది. రన్నరప్‌గా పీవీ సింధు నిలిచింది. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్) నెగ్గాడు.

సెప్టెంబరు

5: వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో పాల్గొన్న తొలి భారతీయురాలిగా హరియాణాకు చెందిన కవితాదేవి చరిత్ర సృష్టించింది.

7: కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో రాగాల వెంకట రాహుల్, రాగాల వరుణ్ స్వర్ణాలు నెగ్గారు.

10: యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను స్లోన్‌స్టీవెన్స్ (అమెరికా) గెలిచింది. ఫైనల్లో మాడిసన్ కీస్‌పై నెగ్గింది.

✪ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రఫెల్ నాదల్ (స్పెయిన్) నెగ్గాడు. రన్నరప్ - కెవిన్ ఆండర్సన్ (దక్షిణాఫ్రికా).

17: కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ విజేతగా పీవీ సింధు నిలిచింది. సియోల్‌లో జరిగిన ఫైనల్లో ఒకుహర (జపాన్)పై నెగ్గింది.

అక్టోబరు

22: ఆసియాకప్ హాకీ టోర్నీ విజేతగా భారత్ నిలిచింది. ఢాకాలో జరిగిన ఫైనల్లో 2-1 తో మలేసియాపై నెగ్గింది.

✪ డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ విజేతగా కిదాంబి శ్రీకాంత్ నిలిచాడు. రన్నరప్ లీ హ్యున్ (దక్షిణ కొరియా).

28: భారత్ తొలిసారిగా ఆతిథ్యమిచ్చిన ఫిఫా అండర్ -17 ప్రపంచకప్ విజేతగా ఇంగ్లండ్ నిలిచింది. కోల్‌కతాలో జరిగిన ఫైనలో 5-2 గోల్స్‌తో స్పెయిన్‌ను ఓడించింది.

30: బ్రిటన్ రేసర్ లూయిస్ హామిల్టన్ ఫార్ములావన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ టైటిల్ విజేతగా నిలిచాడు.

నవంబరు

5: మహిళల ఆసియాకప్ హాకీ టోర్నీ విజేతగా భారత్ నిలిచింది. జపాన్‌లోని కకామిగహరలో జరిగిన ఫైనల్లో చైనాపై నెగ్గింది.

8: జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పురుషులు, మహిళల విభాగాల్లో హెచ్‌ఎస్ ప్రణయ్, సైనా నెహ్వాల్ విజేతలుగా నిలిచారు.

27: భారత స్టార్ పంకజ్ అడ్వాణీ ఐబీఎస్‌ఎఫ్ ప్రపంచ స్నూకర్ టైటిల్ విజేతగా నిలిచాడు. పంకజ్ కెరియర్‌లో ఇది 18 వ ప్రపంచ టైటిల్.

డిసెంబరు

8: ప్రతిష్ఠాత్మక గోల్డెన్ బాల్ అవార్డును పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డోకు పారిస్‌లో ప్రదానం చేశారు. రొనాల్డో ఈ అవార్డు గెలుచుకోవడం ఇది అయిదోసారి.

27: దక్షిణాఫ్రికాలోని పోర్ట్ ఎలిజబెత్‌లో ఐసీసీ ప్రయోగాత్మకంగా నిర్వహించిన మొట్టమొదటి నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 120 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది.

28: సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను విశ్వనాథన్ ఆనంద్ గెలుచుకున్నాడు.

2017 పర్యటనలు

జనవరి

7: ఏడు రోజుల పర్యటన నిమిత్తం పోర్చుగల్ ప్రధానమంత్రి ఆంటోనియో కోస్టా దిల్లీ చేరుకున్నారు. ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.

11: భారత పర్యటనలో భాగంగా కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యాట్టా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీలతో దిల్లీలో సమావేశమయ్యారు.

ఫిబ్రవరి

21: అమెరికా నుంచి వచ్చిన 26 మంది శాసనకర్తల బృందం ప్రధాని మోదీతో దిల్లీలో సమావేశమైంది. అమెరికాలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఈ బృందం రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

✪ భారత పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రధాని మోదీతో దిల్లీలో సమావేశమయ్యారు.

మార్చి

6: ఉపరాష్ట్రపతి మహ్మద్ హమీద్ అన్సారీ రెండు రోజుల పాటు జకార్తాలో పర్యటించారు. మొట్టమొదటి ఐఓఆర్ఏ (ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్) నాయకత్వ సదస్సులో పాల్గొన్నారు.

7: ఉగాండా ప్రధానమంత్రి రుహాకనా రుగుండా అయిదు రోజులపాటు భారత్‌లో పర్యటించారు.

ఏప్రిల్

8: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో దిల్లీలో సమావేశమయ్యారు.

10: భారత్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ మోదీతో సమావేశమయ్యారు.

28: సైప్రస్ అధ్యక్షుడు నికోస్ అనస్తాషియెస్ భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో దిల్లీలో సమావేశమయ్యారు.

మే

11: ప్రధాని మోదీ రెండు రోజులపాటు శ్రీలంకలో పర్యటించారు. కొలంబోలో నిర్వహించిన అంతర్జాతీయ వేసక్ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

31: ప్రధాని మోదీ స్పెయిన్ పర్యటనలో భాగంగా అధ్యక్షుడు మారియానో రజోయ్‌తో సమావేశమయ్యారు. ఏడు ఒప్పందాలపై సంతకాలు చేశారు.

జూన్

1: మోదీ రష్యా పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో సమావేశమయ్యారు. నాగ్‌పుర్-సికింద్రాబాద్ మధ్య అత్యంత వేగవంతమైన రైలు సర్వీసు ఏర్పాటుకు ఈ సందర్భంగా ఒప్పందం కుదిరింది.

3: ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో పారిస్‌లోని అధ్యక్ష భవనం ఎల్సీ ప్యాలెస్‌లో సమావేశమయ్యారు.

9: కజకిస్థాన్ రాజధాని ఆస్తానాలో జరిగిన షాంఘై సహకార సంస్థ వార్షిక సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యారు.

24: ప్రధాని మోదీ పోర్చుగల్ పర్యటనలో భాగంగా పోర్చుగల్ ప్రధాని ఆంటోనియా కోస్తాతో సమావేశమయ్యారు.

27: మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ వాషింగ్టన్‌లోని శ్వేతసౌధంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. సీమాంతర ఉగ్రవాదంపై ఇరువురు నేతలు ప్రధానంగా చర్చించారు.

✪ అమెరికా పర్యటన తర్వాత మోదీ నెదర్లాండ్స్ చేరుకుని, ప్రధాని మార్క్ రూత్‌తో సమావేశమయ్యారు.

జులై

5: ప్రధాని మోదీ మూడురోజుల ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జెరూసలేంలో చర్చలు జరిపారు. అధ్యక్షుడు రూవెన్ రివ్లిన్‌తోనూ సమావేశమయ్యారు. ఇజ్రాయెల్ సందర్శించిన తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు.

7: జర్మనీలోని హాంబర్గ్‌లో జరిగిన జీ-20 శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొని ప్రసంగించారు.

ఆగస్టు

24: నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో దిల్లీలో సమావేశమయ్యారు. ఎనిమిది ఒప్పందాలు కుదిరాయి.

31: స్విట్జర్లాండ్ అధ్యక్షురాలు డోరిస్ లూథర్డ్ భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో దిల్లీలో సమావేశమయ్యారు.

సెప్టెంబరు

4: చైనాలోని షామన్‌లో జరిగిన బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

12: బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.

14: రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని షింజో అబే ప్రధాని మోదీతో గాంధీనగర్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

అక్టోబరు

4: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నాలుగు రోజుల తొలి విదేశీ పర్యటనలో భాగంగా అధ్యక్షుడు ఒమర్‌గులేహ్‌తో జిబూతీలో సమావేశమయ్యారు.

24: అఫ్గనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌లతో విడివిడిగా సమావేశమయ్యారు.

30: ఇటలీ ప్రధానమంత్రి పవోలో జెంటిలోని భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో దిల్లీలో సమావేశమయ్యారు.

నవంబరు

1: భారత పర్యటనలో భాగంగా భూటాన్ రాజు జిగ్మేఖేసర్ నాంగ్యల్ వాంగ్‌చుక్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో దిల్లీలో సమావేశమయ్యారు.

13: మనీలాలో 'ఆసియాన్' వాణిజ్యవేదిక సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.

14: మనీలాలో నిర్వహించిన 15 వ ఆసియాన్-భారత్ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు.

డిసెంబరు

13: కామన్‌వెల్త్ సెక్రటరీ జనరల్ పెట్రీషియా స్కాట్‌ల్యాండ్ నాలుగు రోజులపాటు భారత్‌లో పర్యటించారు.

23: రష్యా ఉపప్రధాని దిమిత్రీ రొగోజిన్ భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో దిల్లీలో సమావేశమయ్యారు.

రచయిత – సీహెచ్ కృష్ణప్రసాద్

1 ఏప్రిల్

భారత్‌లో ఆరు రోజుల పర్యటనకు వచ్చిన మలేసియా ప్రధానమంత్రి నజీబ్ అబ్దుల్ రజాక్ ప్రధాని మోదీతో దిల్లీలో సమావేశమయ్యారు.



30 మే

ప్రధాని మోదీ నాలుగు దేశాల పర్యటనలో భాగంగా జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తో బెర్లిన్‌లో సమావేశమయ్యారు. 12 ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేశారు.



6 సెప్టెంబరు

ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం మొదటిసారిగా మయన్మార్ చేరుకున్నారు. ప్రభుత్వ సలహాదారు ఆంగ్‌సాన్ సూచీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.



5 అక్టోబరు

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇథియోపియా పర్యటన సందర్భంగా అధ్యక్షుడు మాలాతు తెషోమేతో రాజధాని అడీస్ అబాబాలో చర్చలు జరిపారు.



Beesula Rajaiah, Mahadevpur

Q: Respected sir, please explain the meanings of the following words in Telugu with examples.

1. Perception 2. Perpetuate 3. Crave for
4. Take leave of 5. Supervision 6. Astonishment
7. Case of

A: 1) దేన్నైనా మనం అర్థం చేసుకునే తీరు. Eg: My perception of his nature is different from the others' perception of his nature.

2. Do something bad. Eg: He perpetuated the murder.

3. పరితపించి పోవడం. Eg: Having lost his mother in his early age, he is craving for a mother's love.

4. వీడ్కోలు పలకడం. Eg: He took leave of his father before going to America.

5. పర్యవేక్షణ. Eg: Under his supervision the work was done well.


6. విపరీతమైన ఆశ్చర్యం. Eg: I was filled with astonishment when I heard that I won a lakh rupees in the lottery.

7. The correct expression is 'in case of' = ఆ పరిస్థితిలో
Eg: In case of serious illness go to a doctor.

ప్రతిభ

స్పోకెన్ ఇంగ్లిష్ పాత సంచికల కోసం చూడండి.. www.eenadupratibha.net

VOCABULARY



1. Expedite = Speed up. (వేగవంతం చేయడం)
Eg: The manager wanted the setting up of another branch of the company expedited.

✪ Expedite X Slow down (తాత్సారం చేయడం).
Eg: The progress of the work on the bridge has slowed down.

2. Interrupt = To cause a break (అంతరాయం కలిగించడం).
Eg: To announce something, he interrupted the programme.

✪ Interrupt X Continue (కొనసాగించడం).
Eg: They continued the programme without any interruption.

3. Sedentary = Not moving / seated at a place / stationary (ఒకేచోట కూర్చుని చేసే పని)
Eg: A clerk's job is a sedentary job (because they are seated most of the time and do not move).

✪ Sedentary X mobile (moving) (కదిలే).
Eg: A police constable's job is mobile.

4. Transparent = a) Allowing light to pass through so that objects on the other side can be seen (పారదర్శకమైన).
Eg: Glass is transparent X opaque (కాంతిని అడ్డుకునే)

b) Easy to understand (సులభంగా అర్థం చేసుకునే).
Eg: His ideas are very transparent

✪ Transparent X dark / difficult to understand (అర్థం కాని).

5. Adequate = Enough (చాలినంత)
Eg: He has adequate money to buy a house.

✪ Adequate X Inadequate / meagre (తక్కువైన).
Eg: His earnings are so meagre that he cannot buy a house.



Writer
- M. Suresan

మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా...
స్పోకెన్ ఇంగ్లిష్, ప్రతిభ విభాగం,
ఈనాడు కార్యాలయం, రామోజీ ఫిల్మ్ సిటీ,
అనాజ్‌పూర్, రంగారెడ్డి జిల్లా.

Email your questions to:
pratibhadesk@eenadu.net

Wish strongly for something...

SPOKEN ENGLISH
ఆంగ్లభాషణ 972

Chinna Gowd

Q: Sir, please define the following words in Telugu with some examples.

1. Conjugation of tenses
2. Voice (active& passive)
3. Transcoding information
4. Vowel 5.Consonant 6. Dipthongs
7. Semi-vowels 8. Spotting errors
9. Paranyms 10. Aspect.

A: 1) Conjugation of tenses means forming the present tense, the past tense and the future tense of a verb, along with the subdivisions - the simple, continuous, the perfect and the perfect continuous tenses of a verb. (ఒక verb కు Tenses ఏర్పరచడాన్ని conjugation అంటారు. ప్రస్తుతం, ఎప్పుడూ, అలవాటు ప్రకారం చేసేది present tense. గతంలో ఉండటం, జరిగిన వాటిని past tense అంటాం. భవిష్యత్‌లో జరిగేదాన్ని future tense అంటాం.

2. In the active voice, we say, somebody does something, and in the passive voice, we say something is done by somebody (Active voice అంటే ఒకరు ఒక పని చేశారు అని చెప్పడం. Passive voice అంటే ఒకరి చేత ఒక పని చేయబడింది అని చెప్పడం).

Eg: Active Voice: Ramana says something.
Passive voice: Something is said by Ramana.

Only verbs with objects have passive voice, except in the case of imperative sentences like, orders, requests, etc. (ఆజ్ఞలు, విన్నపాలు లాంటి వాక్యాలకు తప్ప, object లేని verbs కు passive voice ఉండదు.)

3. Transcoding information is adapting information to the digital version. This is technical, and however much it may be explained here, it is difficult to understand. (డిజిటల్ పద్ధతిలో సమాచారాన్ని మార్చడాన్ని Transcoding అంటారు. ఇది పూర్తిగా సాంకేతికం.)

4. Vowel sounds are sounds which we utter with our mouths open, vowel sounds అంటే తెలుగులో అచ్చులు. and the tongue or the lips not touching the other parts of the mouth. Vowels are not letters but the sounds of speech made by the organs of the mouth. (అచ్చులు అంటే అక్షరాలు కావు. నోటితో ఉచ్చరించే శబ్దాలు. In English the sounds represented by a, e, i, o, and u are vowel sounds. ఆంగ్లంలో a, e, i, o, u లు తెలిపే శబ్దాలను vowels అంటారు).

5. Consonant sounds are those which are made by the contact of one organ of the mouth with another organ of the mouth. Except the sounds represented by a, e, i, o and u are consonants. Consonants అంటే హల్లులు. ఆంగ్లంలో a, e, i, o, u లతో లేని శబ్దాలను consonants అంటాం.

6. Diphthongs are sounds formed by a combination of two vowels in a single syllable, in which the sound begins as one vowel, and moves towards another. Eg: Coin, loud, side. In coin, the sound begins with o and moves towards i. So here, the combination of the sounds of 'o' and 'i' is a diphthong.

7. A semivowel is a sound that is between a vowel and a consonant. Eg: H and Y.

8. Spotting errors means finding out the mistakes in a sentence.

9. Paranyms are euphemisms, that is, expressing an unpleasant matter in a pleasant manner. Eg: He is not such a fool as to be cheated by anybody.

10. Aspect is the positioning of something - it has other meanings too.



Kaja Syamala

Q: Please let me know the following in English
ఈ రోజుల్లో వచ్చే సినిమా హీరో, హీరోయిన్స్‌ను చూడలేకపోతున్నాం. చూడటానికి ఎవరూ బాగుండటం లేదు - ఈ వాక్యాన్ని ఇంగ్లిష్‌లో ఏమనాలి?

A: We find it difficult to see / we cannot see the heroes and heroines of today, as none of them is good looking.

Raju Surla

Q: Dear sir, please explain the following words in Telugu with examples.

1. Convulsed with 2. Convicted of
3. Convinced of 4. Distinguish from
5. Die for

A: 1. బాగా వణికిపోవడం, మన అదుపు లేకుండా
Eg: Because of a high fever, he was convulsing.

2. Punished (శిక్షపడటం). **Eg:** The judge convicted him to six months in jail.

3. This is the same as No 2.

4. Make a difference (వ్యత్యాసం చూపడం).
Eg: The teacher distinguished him from the others in the class because he was very clever.

5. Wish strongly for something.
Eg: Having lost his parents he is dying for parental love.

Grammar & Usage



In the last lesson we have seen the uses of was/were, the past doing word (Eg: saw, went, took, loved, linked, etc.) Now we are going to see the past perfect forms and the past perfect continuous forms.

Examples of the past perfect continuous tense:
a) Had been, b) had + PP (past participle / V3).

'Had been' talks of an earlier of two past states of being (గతంలో రెండు ఉండటాలు ఉన్నప్పుడు, ముందర ఉన్నదానికి had been వాడతాం.)

He had been an MLA, before he was a minister. (అతడు మంత్రిగా ఉండే ముందు MLA గా ఉన్నాడు. అంటే ఇప్పుడు మంత్రిగా కూడా లేడు).

He had been in Vijayawada and then he was in Mumbai (మొదట విజయవాడలో ఉన్నాడు. తర్వాత ముంబయిలో ఉన్నాడు - ఇప్పుడు ముంబయిలో కూడా లేడు)

'Had been' అనేది 'be' form కదా, అంటే అది ఉండటాన్ని తెలుపుతుంది. ఇప్పుడు had + PP (V3) గురించి తెలుసుకుందాం. ఉదా: had seen, had gone, had done, etc. This verb talks about an action earlier than another past action. అంటే గతంలో రెండు చర్యల్లో ముందు జరిగిన చర్యకు had + PP (V3) వాడతాం.

Eg: a) He told me yesterday that he had seen the movie. (నిన్న నాతో చెప్పాడు తాను ఆ సినిమా (అంతకు ముందే) చూశానని - గమనించండి: ఇక్కడ గతంలో జరిగిన రెండు చర్యల్లో ముందు జరిగిన చర్యకు had + PP (V3) వాడతాం.

b) The train had left before I entered the station (నేను స్టేషన్లోకి ప్రవేశించకముందే రైలు వెళ్లిపోయింది) - ఇక్కడ కూడా, రెండు గతంలో జరిగిన పనులు ఉన్నాయి. ముందు జరిగింది రైలు వెళ్లిపోవడం, తర్వాత నేను ప్రవేశించడం. ఇదీ had + PP (V3) ఉపయోగం. తర్వాత verb, had been + ing: ఇది గతంలో ముందు ప్రారంభమై, రెండో పని జరిగేవరకు కొనసాగిన పనిని తెలుపుతుంది.

Eg: She had been working here until she got transferred (ఆమె బదిలీ అయ్యేవరకు ఇక్కడే పని చేస్తూ ఉండేది). ఇక్కడ ఆమె పని చేయడం, ఆమె బదిలీ అయ్యేవరకు కొనసాగింది. అందుకని ఒక పని ముందర ప్రారంభమై, రెండో పని జరిగే వరకు కొనసాగిన పనిని had been + ing form లో తెలుపుతాం. ఇవన్నీ కూడా past tense forms. మరికొన్ని వివరాలు వచ్చేవారం.

మార్పు కోసం ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక

జనవరి 25న ఏర్పాటు

ఎర్రజెండా ద్వారానే ప్రజలకు న్యాయం

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

ఘనంగా ప్రారంభమైన సీపీఎం అర్బన్ జిల్లా మహాసభలు



సంఘీభావం తెలుపుతున్న తమ్మినేని వీరభద్రం, హేమలత తదితరులు

శివనగర్, న్యూస్‌టుడే: పరిపాలనలో మార్పు కోసం, తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం, అణగారిన ప్రజల బతుకుల బాగు కోసం రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ప్రత్యామ్నాయ వేదికను 2018 జనవరి 25న ప్రకటించనున్నట్లు వివరించారు. వరంగల్ అర్బన్ జిల్లా పార్టీ మహాసభలు హన్మకొండలోని కల్యాణి ఫంక్షన్ హాల్ కొప్పుల ఎల్లయ్య ప్రాంగణంలో శనివారం ప్రారంభం కాగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన తమ్మినేని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడేళ్లయినా.. స్వరాష్ట్రం కోసం ఉద్యమించిన ప్రజల కలలు సాకారం కాలేదన్నారు. నిరుద్యోగిత తగ్గలేదని, రైతులు బాగుపడలేదన్నారు. రాష్ట్రం ఏర్పడకముందున్న పరిస్థితులే ఇంకా ఉన్నాయన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ద్వారా ప్రజల కంటే సీఎం కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని ఆరోపించారు. పరిపాలన సాగించే రాజకీయ పార్టీలు, వ్యక్తులు మారుతున్నారే తప్ప పాలనా విధానాలు మారడం లేదన్నారు. ప్రజల బతుకులను మార్చే విధానాలున్న పార్టీకి అధికారం ఇవ్వాలని కోరారు. ఆ దిశగా సీపీఎం ఆలోచిస్తోందని చెప్పారు. ప్రజలకు సామాజిక న్యాయం కావాలన్నారు. సీఎం కేసీఆర్ గొర్రెలు, చేపలను ఇస్తున్నారని, అది కేవలం సామాజిక సాయమే అవుతుంది కానీ సామాజిక న్యాయం కాదన్నారు. సామాజిక న్యాయం కోసం రాజకీయాధికారంలో అన్ని కులాలకు సమాన అవకాశాలుండేలా ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ చెప్పినట్లు ఆత్మ గౌరవంతో బతికేలా చేయడానికి సామాజిక న్యాయం సాధించేడమే లక్ష్యంగా సీపీఎం పనిచేస్తోందన్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఎర్రజెండా పార్టీలన్నీ ఒక అవగాహనకు వచ్చాయని, 31 సంస్థలు ఏకతాటిపైకి చేరాయని వెల్లడించారు. జనవరి 25న ప్రత్యామ్నాయ వేదికను ప్రకటిస్తామన్నారు. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తామన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదికకు ప్రజలు సహకరించాలని తమ్మినేని పిలుపునిచ్చారు.

మతోన్మాద రాజకీయాలు..

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డాక్టర్ కె.హేమలత మాట్లాడుతూ దేశంలో మతోన్మాద రాజకీయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గోరక్షణ పేరిట భాజపా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో హింసను ప్రేరేపిస్తోందన్నారు. దేశాన్ని మరింత చీల్చాలని భాజపా చూస్తోందని ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.వెంకట్ మాట్లాడుతూ దేశంలో పెద్ద నోట్ల రద్దు భారీ కుంభకోణమన్నారు. నోట్ల రద్దు ద్వారా దేశంలోని పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం సహకరించిందన్నారు. జీఎస్టీని ప్రవేశపెట్టడం ద్వారా అన్ని ధరలు పెరిగాయని, ప్రజలకంటే వ్యాపారులే లాభపడ్డారన్నారు. సీపీఎం వరంగల్ రూరల్ జిల్లా కార్యదర్శి ఎం.చుక్కయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు తెరాస ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదన్నారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తోందని, అలాంటి చర్యలను తట్టుకొని సీపీఎం మరింత ముందుకు సాగుతుందన్నారు. సభల ప్రారంభానికి ముందు పార్టీ పతాకాన్ని సీనియర్ నాయకులు వైట్ల జనార్దన్ ఆవిష్కరించారు. సీపీఎం అర్బన్ జిల్లా కార్యదర్శి సారంపెల్లి వాసుదేవరెడ్డి ప్రారంభ సభకు అధ్యక్షత వహించి స్వాగతోపాన్యాసం చేశారు. మహాసభలలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.ప్రభాకర్‌రెడ్డి, నలిగంటి రత్నమాల, టి.ఉప్పలయ్య, రాగుల రమేశ్, సీనియర్ నాయకుడు కె.వెంకటయ్య, జిల్లా కమిటీ సభ్యులు మొట్టుక కుమారస్వామి, వాంకుడోతు వీరన్న, గొడుగు వెంకట్, నాగేశ్వర్‌రావు, సింగారపు బాబు, మహబూబ్‌పాషా అర్బన్ జిల్లాలోని 11 మండలాల నుంచి పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు.

నగరంలో భారీ ప్రదర్శన

సీపీఎం అర్బన్ జిల్లా 19వ మహాసభల ప్రారంభానికి ముందు సీపీఎం ఎర్రదండు నగరంలో నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది. హన్మకొండ చౌరస్తా నుంచి మొదలైన ఈ ప్రదర్శనను సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వెంకట్ జెండాఊపి ప్రారంభించారు. ఎర్రని చొక్కాలు ధరించిన వాలంటీర్లు సీపీఎం భారీ జెండాలను చేతబూని కదం తొక్కారు. డప్పు వాయిద్యాలతో ప్రదర్శన నగర వాసులను ఆకట్టుకుంది. బాలికల కోలాటాల ప్రదర్శన ఆద్యంతం మహాప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీపీఎం నేతలు ఎరుపురంగు చొక్కాలు ధరించి ప్రదర్శనలో ముందునడవగా, మహిళా నేతలు, కార్యకర్తలు ఎరుపుచీరలతో ప్రదర్శనకు అరుణవర్ణాన్ని ఆపాదించారు.


డప్పువాయిద్యాలతో కళాకారుల ఉత్సాహం


ఎరుపురంగు చీరలు ధరించి జెండాలతో వస్తున్న మహిళా నేతలు


మహాసభలకు హాజరైన పార్టీ ప్రతినిధులు



మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

నువ్వొస్తానంటే.. నేరానిస్తానా..?

నగరంలో స్వైర విహారం చేస్తూ.. ఇళ్లలోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్న మర్కటాలకు అడ్డుకట్ట వేయడానికి ఓ గృహస్థుడు వేసిన ఐడియా అదిరింది... ఇంటి పరిసరాల్లోకి వస్తున్న వానరాలను కట్టడి చేయడానికి ఇంటి ముందు చెట్టుపై కొండముచ్చు చిత్రంతో ఫ్లెక్సీని కట్టారు. నువ్వొస్తానంటే నేరానిస్తానా.. అన్నట్లుగా భీకరంగా ఉన్న కొండెంగ చిత్రాన్ని చూసి కోతులు బెంబేలెత్తున్నాయని, వాటి బెడద క్రమేపీ తగ్గినట్లు భవన యజమాని తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా బాలసముద్రంలోని ఓ ఇంటి ముందు కొండెంగ ఫ్లెక్సీ చిత్రం ఇది.



చిత్రం: ఆవుల సంపత్



బ్రాహ్మణులకు ఆరోగ్యకార్డులు

సంక్షేమ పరిషత్ ద్వారా రూ.1.18 కోట్లు

బ్రాహ్మణ సేవా సమితి గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ

రామన్నపేట, న్యూస్‌టుడే: పేద బ్రాహ్మణుల ఆరోగ్య పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ ద్వారా ఆరోగ్య కార్డులు పంపిణీ చేస్తున్నట్లు గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ చెప్పారు. దీనికోసం రూ.1.18 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. శనివారం వరంగల్‌లోని పోతన భవనంలో నిర్వహించిన వరంగల్ బ్రాహ్మణ సేవా సమితి ఉమ్మడి జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు చెందినవారు, వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన 59 మందికి ఆరోగ్య కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉపేంద్రశర్మ మాట్లాడుతూ బ్రాహ్మణుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. పేద బ్రాహ్మణుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చారని వివరించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలకు చెందిన పేద బ్రాహ్మణులు, శ్రీవైష్ణవులు, వైదిక బ్రాహ్మణులు, ఆరాధులు, నియోగులకు చెందినవారు బ్రహ్మణ ఆరోగ్య కార్డుల పథకాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ప్రతి సభ్యుడు రూ.1000 చొప్పున చెల్లిస్తే, రూ.2 లక్షల విలువైన కార్డులను జారీ చేస్తామన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల మంది బ్రాహ్మణులున్నారని వారి సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలను అర్హులంతా వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా 39వ డివిజన్‌కు చెందిన విజయ్‌కుమార్‌కు వ్యాపారం నిమిత్తం రూ.10 లక్షలు, విదేశీ విద్య కోసం కేతిరాజు హరితకు రూ.20 లక్షలు, పూసాల వెంకటరమణకు రూ.5 లక్షల రుణం మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో పరిషత్ నేతలు వల్లూరి పవన్‌కుమార్, జీవీఎస్ శ్రీనివాసాచారి, జయప్రసాద్, బాబాజీ, వద్దిరాజు ప్రభాకర్‌రావు, రాజ్‌కుమార్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న ఉపేంద్రశర్మ